ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
5
ప్రకాశం
జిల్లా వార్తలు
ఆదివారం 29, జూన్ 2025

ఆంధ్రజ్యోతి చొరవతో అభివృద్ధి వేగవంతం



ఆంధ్రజ్యోతి చొరతో పార్కులో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయి. నాలుగు నెలల కాలంలో పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఇంకా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పనులు వేగవంతంగా జరిగేందుకు ఆంధ్రజ్యోతి చొరవ వల్లే ఈ కార్యక్రమం వేగంగా జరిగింది. సుజాతనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందిగా ఉంది. దీనిపై కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చొరవ తీసుకోవాలి.

- రామసుబ్బారావు, ఉద్యోగి

మీ ఆలోచనలు భేష్

- సైకో ప్రభుత్వాన్ని తరిమేయడంలో ఆంధ్రజ్యోతి కృషి అభినందనీయం
- 'అక్షరం ఆయుధంగా.. పరిష్కారమే అజెండా' సభలో ఎమ్మెల్యే జనార్దన్
- ఎన్టీఆర్ పార్కులో రూ.74.5 లక్షల అభివృద్ధి పనులు పూర్తి
- ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల, ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య

అక్షరానికి అనూహ్య ఆదరణ దక్కింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రజ్యోతి సాగించిన అక్షర సమరానికి అపూర్వ స్పందన లభించింది. శోధించి వెలుగులోకి తెచ్చిన ఎన్నో సమస్యలనూ, క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచిన సందర్భాలనూ పాఠకాభిమానులు గుర్తు చేసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనల్లో ముంచెత్తారు. ఆదరించిన అందరికీ సంస్థ డైరెక్టర్ వేమూరి ఆదిత్య ధన్యవాదాలు చెప్పారు.


సభలో పాల్గొన్న ప్రజలు



సభలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల, ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, కమిషనర్ వెంకటేశ్వరరావు

ఒంగోలు, కార్పొరేషన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ప్రశ్నించేవారిపైనే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన సైకో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించి, వాస్తవాలను వెల్లడించిన ఆంధ్రజ్యోతి కృషి అభినందనీయం అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. అక్షరమే ఆయుధంగా.. పరిష్కారమే అజెండా సభ శనివారం ఒంగోలులోని 37వ డివిజన్ ఎన్టీఆర్ పార్కులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఐవీ.సుబ్బారావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 37వ డివిజన్‌లోని ఎన్టీఆర్ పార్కులో అభివృద్ధి పనులను దామచర్ల జనార్దన్, వేమూరి ఆదిత్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన సభలో దామచర్ల మాట్లాడారు. గడిచిన ఐదేళ్లు ప్రజలు నోరు ఎత్తలేని పరిస్థితి ఉందని, రాక్షస పాలనను ఓడించడంలో ఆంధ్రజ్యోతి పాత్ర అభినందనీయమని అన్నారు. మనకోసం పనిచేసిన వారిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నారు. 2014-19లో తాను ఎమ్మెల్యేగా రూ.20లక్షల వ్యయంతో పార్కు అభివృద్ధి పనులు చేశామని, ఈ ఐదు నెలల్లోనే రూ.74.5 లక్షలతో పార్కు లెవలింగ్, ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్, పచ్చదనం పెంపు, ఇతరత్రా మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. డివిజన్‌లో దేవదాయ శాఖ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయని, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. దాంతోపాటుగా ప్రజల నుంచి ఫిర్యాదులు సంఖ్య తగ్గాల్సి ఉందన్నారు. సమస్యలు పరిష్కారమైతే వాటంతట అవే ఫిర్యాదులు తగ్గుతాయన్నారు. అందుకోసం నగరంలో ప్రజా ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలపై నిర్భయంగా చెప్పే వీలు ఉంటుందని తెలిపారు. డివిజన్ మహిళల కోరిక మేరకు గుడి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని, స్థల పరిశీలన చేయాలని కమిషనర్ వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే సూచించారు. త్వరలోనే మంగమూరు రోడ్ విస్తరణ పనులు చేపట్టి, సెంటర్ డివైడర్, లైటింగ్ ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు నగరాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని అన్నారు. నగర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరుకు సీఎం సిద్ధంగా ఉన్నారని దామచర్ల స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వేమూరి ఆదిత్య పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ అభినందనీయం అని అన్నారు. కమిషనరు కే.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 37వ డివిజన్‌లో ఇప్పటి వరకు 8 సీసీరోడ్లు, 13 సీసీ డ్రెయిన్లు నిర్మాణం చేయడంతోపాటు గుడి నిర్మాణానికి రెవెన్యూ కాలనీలో 36 గదుల స్థలాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నిధులు సమృద్ధిగా ఉంటే అభివృద్ధి సులభతరం అవుతుందని పేర్కొన్న మేయర్ నగరంలో 26 పార్కులు అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఐవీ. సుబ్బారావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఆంధ్రజ్యోతి కథనాలు, శీర్షికలు ప్రచురించి ప్రజలకు చేరువ అయిందన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య పిలుపుతో 'అక్షరం ఆయుధంగా.. పరిష్కారమే అజెండా' కార్యక్రమం నిర్వహించగా, పలువురు చర్చవేదికలో తెలియజేసిన సమస్యలు పరిష్కారం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఏడాది జనవరి 28న రాష్ట్ర వ్యాప్తంగా 70 కేంద్రాల్లో చర్చా వేదికలు నిర్వహించడం ద్వారా ఇప్పటికే కోట్లు రూపాయల పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్‌చార్జి ఆళ్ల శ్రీనివాసరావు, స్టాఫ్ రిపోర్టర్ కోనూరి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్, డివిజన్ అధ్యక్షుడు మేడికొండ మోహన్‌రావు, నగర అధ్యక్షుడు బండారు మదన్‌తోపాటు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే జనార్దన్


కమిషనర్ వెంకటేశ్వరరావు


మేయర్ సుజాత

సచివాలయ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం

- రేపటిలోపు పూర్తిచేసేందుకు అధికారుల కసరత్తు
- వార్డు సచివాలయ ఉద్యోగులు మరో వార్డుకు బదిలీ
- గ్రామ సచివాలయ ఉద్యోగులు సొంత మండలం కాకుండా ఇతర మండలాలకు బదిలీలు

ఒంగోలు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన సచివాలయ ఉద్యోగులందరినీ బదిలీ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం గ్రామ సచివాలయాల్లో 15 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పనిచేస్తుండగా వార్డు సచివాలయాల్లో 8 నుంచి 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల రేషన్‌లైజేషన్ పూర్తి చేయగా ప్రస్తుతం ఉద్యోగులను బదిలీలు చేస్తున్నారు. జిల్లాలో 557 గ్రామ సచివాలయాల్లో 5,566 మంది పనిచేస్తుండగా 122 వార్డు సచివాలయాల్లో 1,058 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో ప్రభుత్వం పలు రకాల మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీలను చేపట్టారు.

బదిలీల మార్గదర్శకాలివీ..

నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలు, పట్టణ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వారి సొంత వార్డు కాకుండా ఇతర వార్డుల్లో నియమించనుండగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వారి సొంత మండలం కాకుండా పక్క మండలాల్లో నియమించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా శాఖల అధికారులు, ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని తీసుకొని బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం మంది సొంత మండలాలు, పట్టణానికి చెందిన ఉద్యోగులే ఉన్నారు. వారందరి సర్వీసు కూడా ఒకేచోట ఐదేళ్లు పూర్తి కావడంతో ఇప్పుడు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పదిశాతం ఇతర మండలాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తుండగా వారు కూడా ఐదేళ్ల సర్వీసు పూర్తికావడంతో అదే మండలంలో మరోచోట నియమించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే జాబితాలను కూడా ఆయాశాఖల అధికారులు ప్రకటించారు. బదిలీల ప్రక్రియను ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో శనివారం నుంచి పలుశాఖల అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా శనివారం జిల్లా పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులకు బదిలీల కౌన్సెలింగ్‌ను చేపట్టారు. జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా డివిజన్ల వారీగా బదిలీల ప్రక్రియను చేపట్టారు.


పాత జడ్పీ హాలులో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న అధికారులు

అతివేగం ఆయువు తీసింది

- ఆటోను ఢీకొన్న కారు
- ఇద్దరు దుర్మరణం
- పలువురికి గాయాలు


ప్రమాద స్థలంలో మూడమంచు బాలయ్య మృతదేహం

కొనకనమిట్ల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : అతివేగం రెండు ప్రాణాలను బలిగొంది. మరికొందరిని గాయాలపాలు చేసింది. ఈ దుర్ఘటన మండలంలోని చినారికట్ల జంక్షన్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. చీమకుర్తిలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సొంత కారులో బేస్తవారపేట మండలంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనానికి బయలుదేరి వెళ్తున్నారు. ఒక ఆటో కాట్రగుంట గ్రామం నుంచి ప్రయాణికులతో పొదిలివైపు వస్తోంది. ఈక్రమంలో కొనకనమిట్ల మండలం చినారికట్ల గ్రామం జంక్షన్ సమీపానికి వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న ఆటోను అతివేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కాట్రగుంట గ్రామానికి చెందిన మూడమంచు బాలయ్య(55) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న వెంగళాయిపల్లి గ్రామానికి చెందిన మరో మహిళ మోరా నారాయణమ్మ(53) కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమె భర్త ఆదినారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంకో మహిళ సారమ్మకు, చెన్నయ్యకు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నారాయణమ్మకు తీవ్ర గాయాలు అవ్వడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈప్రమాదంలో కారులో బెలూన్‌లు ఓపెన్ అవ్వడంతో కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

జిల్లాలో విస్తృత తనిఖీలు


ఒంగోలులో గ్యాస్ ఏజెన్సీలో సిలెండర్లను పరిశీలిస్తున్న జేసీ గోపాలకృష్ణ

ఒంగోలు కలెక్టరేట్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా రేషన్‌షాపులు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోలు బంకులు, ఆర్టీసీ బస్టాండ్లు, ఎఫ్‌సీఐ గోదాములను రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. కాగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో జేసీ గోపాలకృష్ణ స్థానిక శివప్రసాద్ కాలనీలో రేషన్‌షాపును తనిఖీచేసి అక్కడ స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం గ్యాస్ ఏజెన్సీతో పాటు పెట్రోలు బంకును కూడా తనిఖీ చేశారు. గ్యాస్ ఏజెన్సీ వద్ద పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేశారు.

తనిఖీల లెక్క ఇదీ..

పెట్రోలు బంకులు 47, గ్యాస్ ఏజెన్సీలు 31, రేషన్‌షాపులు 88, ఎంఎల్ఎస్ పాయింట్లు 10, రైస్ మిల్లులు ఏడు, బాణసంచా గోడౌన్లు ఐదు, ఆర్వో ప్లాంట్లు 26, ఆర్టీసి బస్టాండులు ఐదు, సినిమా హాల్స్ 9, హోటల్స్ రెండు, బఫర్ గోడౌన్‌లలో తనిఖీ చేశారు.

2,74,759 మందికి అన్నదాత సుఖీభవ

- గ్రామాల వారీ రైతు కుటుంబాలను గుర్తించిన వ్యవసాయశాఖ


ఒంగోలు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : అన్నదాత సుఖీభవ పథకం అమలు వచ్చేనెల తొలివారంలో జరగనుండగా జిల్లాలో పథకం లబ్ధిదారులను వ్యవసాయశాఖ గుర్తించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో ఈ పథకం ద్వారా 2,74,759 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అందులో 2,67,003 మంది లబ్ధిదారులకు ఈకేవైసీ కూడా పూర్తయింది. మరో 1,249 మంది మాత్రమే వాటిని పూర్తి చేయాల్సి ఉంది. అదే సమయంలో 6,507 మందికి ఈకేవైసీని తిరస్కరించారు. అందులో చనిపోయిన వ్యక్తులు, విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ అందుబాటులో లేనివారు ఉన్నట్లు సమాచారం. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6వేలు పోను రూ.14వేలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది. జూలై తొలివారంలో కేంద్రం ఈ ఏడాది తొలివిడత నిధులు ఇవ్వనున్నట్లు సమాచారంతో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఇవ్వాలని నిర్ణయించిన రూ.14వేల వాటాలో తొలివిడత రూ.5వేలు వంతున రైతుల ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అధికారికంగా కౌలు రైతుగుర్తింపు కార్డులు ఉన్న వారికే పథకం అందే అవకాశం ఉండగా ఈ సీజన్ కౌలు రైతు గుర్తింపు కార్డుల జారీ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో వారికి రెండవ, మూడవ విడతల్లో లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

ఆ రెండూ గుర్తున్నాయి.. చేస్తాం..

- కొత్త జిల్లాపై పరిశీలనకు ఆదేశాలిస్తా
- వెలిగొండ జాప్యానికి గత ప్రభుత్వ నిర్వాకమే కారణం
- మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

'ఆ రెండూ నాకు గుర్తున్నాయ్.. వాటి విషయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా పూర్తిచేద్దాం..' అని వెలిగొండ ప్రాజెక్ట్ పనులు, మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి శనివారం మంగళగిరిలో సీఎంను కలిశారు. తొలుత ఇద్దరితో కలిసి మాట్లాడిన తర్వాత విడివిడిగానూ చర్చించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వెలిగొండ నిర్మాణం, మార్కాపురం జిల్లా అంశాన్ని వారు ప్రస్తావించారు. 'ఆ రెండూ నాకు గుర్తున్నాయి. మనం స్పష్టమైన హామీ ఇచ్చాం' అని చంద్రబాబు అంటూ వెలిగొండ నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో నిబంధనల ఉల్లంఘన అధికంగా జరిగిందని, వాటిని సవరించి ముందుకు పోవాల్సి రావడంతో కొంత జాప్యం జరుగుతోందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును పూర్తిచేస్తామని వారికి తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఆయన మాట్లాడుతూ 'మనం స్పష్టమైన హామీ ఇచ్చాం.. కచ్చితంగా పూర్తిచేద్దాం' అని చెప్పారు. ఆ విషయంపై అవసరమైన చర్యలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలతో విడివిడిగానూ మాట్లాడారు. వారు నియోజకవర్గ అభివృద్ధికి అడిగిన అంశాలపై కొన్ని హామీలు ఇస్తూ మరికొన్నింటిని పరిశీలిస్తామని సీఎం చెప్పారు. తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని సూచనలు చేస్తూ మరికొన్ని విషయాల్లో అభినందనలు తెలిపారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ మార్కాపురం చెరువు కట్ట అభివృద్ధితోపాటు మరికొన్ని సమస్యలను ప్రస్తావించగా, వాటిని పూర్తిచేస్తాం కానీ కొన్ని ప్రాంతాల్లో నాయకులకు, మీకు గ్యాప్ పెరిగిందని, దానిని సవరించుకోవాలని సూచించినట్లు తెలిసింది. గిద్దలూరు ఎమ్మెల్యే అడిగిన అభివృద్ధి పనులపై సానుకూలంగా స్పందించిన సీఎం, ప్రజలతో మీరు మమేకమవుతున్న తీరు బాగుందనీ, కానీ నియోజకవర్గంలో ఉండే సమయం తగ్గిందనీ, సవరించుకోవాలనీ సూచించారు.


సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే ముత్తుముల

మంత్రి స్వామి టీచరైన వేళ..
- విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగిన డోలా

గడగడలాడిస్తున్న గంజాయి బ్యాచ్
- ఒంగోలులో అర్ధరాత్రి పాదచారిపై దాడి చేసి దోపిడీ

9

THE PRAKASAM DISTRICT COOPERATIVE CENTRAL BANK LTD., NO. J. 551

PDCCB

(Post Box No. 38) Central Office: GOVERNOR ROAD, ONGOLE -523 001, (A.P.)

Email: ceo_pksm@apcob.org

PRAKASAM DISTRICT CO-OPERATIVE CENTRAL BANK LTD., BALANCE SHEET

Amount (in Rs. Ps)

Capital and Liabilities	Sch No.	As At 31.03.2025	As At 31.03.2024
Capital	1	2,78,20,82,206.56	2,58,53,35,437.06
Reserves and surplus	2	38,57,68,624.15	38,67,58,179.86
Deposits	3	8,65,96,08,617.18	8,66,84,36,011.59
Borrowings	4	19,76,13,35,904.00	18,12,31,90,494.00
Other liabilities and provisions	5	1,75,91,41,285.35	1,53,28,39,341.86
Total		**33,34,79,36,637.24**	**31,29,65,59,464.37**
Assets			
Cash and Balances with Reserve Bank of India	6	19,98,71,133.00	20,19,84,822.00
Balances with Banks and money at call and short notice	7	3,84,07,30,745.94	3,39,22,66,721.75
Investments	8	2,45,20,51,220.29	2,43,53,80,978.60
Advances	9	25,68,44,82,003.16	24,40,80,05,235.05
Fixed Assets	10	28,01,81,088.64	28,76,61,707.09
Other Assets	11	89,06,20,446.21	57,12,59,999.88
Total		**33,34,79,36,637.24**	**31,29,65,59,464.37**
Contingent liabilities	12	5,44,97,675.02	3,37,63,166.42

THE PRAKASAM DISTRICT COOPERATIVE CENTRAL BANK LIMITED
Profit and Loss Account for the year ended

Amount (in Rs. Ps)

Profit and loss for the year ended	Sch No.	For the year ended 31.03.2025	For the year ended 31.03.2024
I. Income			
Interest earned	13	2,25,32,11,867.67	1,91,58,21,566.47
Other Income	14	6,87,80,058.83	6,01,82,612.06
Total (A)		2,32,19,91,926.50	1,97,60,04,178.53
II. Expenditure			
Interest expended	15	1,83,29,75,506.73	1,50,38,98,140.66
Operating expenses	16	33,02,71,871.45	32,54,05,422.65
Provisions and contingencies		10,76,49,028.05	2,65,81,719.00
Total (B)		2,27,08,96,406.23	1,85,58,85,282.31
III. Special Reserve U/S 36(1)(VIII) IT ACT		20,75,501.46	60,76,739.10
IV. Profit/Loss			
Profit before Tax (A-B)		4,90,20,018.81	11,40,42,157.12
Income Tax			
a) Current Tax		3,32,84,737.03	3,19,82,255.22
b) Other Tax adjustments of earlier years		1,12,22,882.91	65,96,193.93
c) Differed Tax Liability		5,22,362.21	17,50,531.85
Profit after Tax		**39,90,036.66**	**7,37,13,176.12**
Profit/Loss (-) brought forward		1,47,42,634.97	30,54,037.12
Total		1,87,32,671.63	7,67,67,213.24
V. Appropriations			
Transfer to statutory reserves		25,93,523.83	3,99,10,625.34
Transfer to other reserves		1,55,41,140.47	2,21,13,952.94
Transfer to Government proposed /dividend			
Balance carried over to balance sheet		5,98,007.33	1,47,42,634.9

For M/S Chinta Krishna Rao & Co.,
Chartered Accountants FRN No: .000647S

Sd/- CHAIRPERSON   Sd/- CHIEF EXECUTIVE OFFICER(I/C)   Sd/- Chinta V N S Raghunandan (Partner) M.No. 230394

INDEPENDENT AUDITOR'S REPORT

To,
The Members,
The Prakasam District Cooperative Central Bank Ltd,
Ongole.

Dear Sir /Madam

Report on the Audit of Financial Statements:

1.Opinion:-

We have audited the accompanying financial Statements of The Prakasam District Cooperative Central Bank Limited, J 551, Ongole ("The Bank") as at March 31, 2025, which comprises the Balance Sheet as at March 31, 2025 and Profit and Loss Account for the year then ended and a Summary of Significant accounting policies and other explanatory information.

Responsibilities of management and those Charged with the Governance for the financial Statements:-

Management is responsible for the preparation and fair presentation of these financial statements that have a true and fair view of the financial position and financial performance and Cash flows of Bank in accordance with the applicable provisions of Banking Regulations Act, 1949 (as applicable to the Co-operative Societies/Co-operative Banks). This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Bank and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that responsible and prudent; and design, Implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatements, whether due to fraud or error.

In preparing Financial Statements, Management is responsible for assessing the Bank's financial Ability to continue as a Going Concern, disclosing, as applicable, matters related to Going Concern and using the Going Concern basis of accounting unless the managements either intends to liquidate the Bank or to cease operations, or has no realistic alternative but to do so.

Those Charged with Governance are also responsible for overseeing the Bank's financial reporting Progress. We have nothing to report in this regard.

2. Auditor 's Responsibilities for the Audit of the Financial statements: -

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decision of users taken on the basis of these Financial Statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain Professional skepticism throughout the audit. We are also:

- Identify and assess the risks of material misstatement the financial statements, whether to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that id sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting for one resulting from error, as fraud may involve collusion, forgery, international omissions, misrepresentations or the override of internal control.
- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by Management.
- Conclude on the appropriateness of Management's use of the Going Concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Bank's ability to continue as Going Concern. If we conclude that material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if Such disclosures inadequate, to modify our opinion our conclusions are based on the audit evidence Obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Bank to cease to continue as a Going Concern.
- Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

Materiality is the magnitude of misstatements in the Standalone Financial Statements that individually or in aggregate, make it probable that the economic decisions of reasonably knowledgeable user of the financial Statements may be influenced. We consider quantitative materiality and qualitative factors in (i). planning the scope of our audit work and in evaluating the results of our work; and (ii) to evaluate the effect of any identified misstatements in the financial Statements.

We communicate with those charged with governance regarding, among other matters, the planned Scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide Those Charged with Governance with a statement that we have complied with relevant Ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related Safeguards.

From the matters communicated with Those Charged with Governance, we determine those Matters that were of most significance in the audit of the Standalone financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

We conducted our audit in accordance with the Standards on Auditing (SAS) issued by ICAI. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Bank in accordance with the code of ethics issued by the Institute of Chartered Accountants of India together with ethical requirements that are relevant to our audit of Financial Statements, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the code of ethics.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for opinion.

Opinion

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid standalone financial statements give the information required by the Act in the manner so required and give true and fair view in conformity with the accounting principles generally accepted in India, of the state of affairs of the Company as at 31st March, 2025 and its profit and loss for the year ended on that date.

Key Audit Matters

5. Key audit matters are those matters that, in our professional judgement, were of most significance in our audit of the financial statements of the current period. These matters were addressed in the context of our audit of the financial statements as a whole, and in forming our opinion thereon, and we do not provide a separate opinion on these matters. In addition to the matters described in the Basis for our Opinion Section, we have determined the matters described to be the key audit matters to be communicated in our report under **Annexure-A.**

Report on other legal and regulatory requirements: -

6.The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in Forms "A" and "B" respectively of the Third Schedule to the Banking Regulation Act, 1949, as applicable to the Co-operative Societies/Co-operative Banks.

(a) We have obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit and have found them to be Satisfactory.
(b) The transactions of the Bank, which have come to our notice, have been within the powers of the Bank.
(c) The returns received from the offices and branches of the Bank have been found adequate for the purposes of our audit.
(d) The Balance Sheet and Profit and Loss Account dealt with by this Report are in agreement with the books of account and the Returns.
(e) In our opinion the Balance Sheet, Profit and Loss Account comply with the applicable accounting Standards, to the extent they are not inconsistent with the accounting policies prescribed by the RBI/NABARD.

In terms of our report of even date.
Place: Ongole
Date: **11th June 2025**

For M/S Chinta Krishna Rao & Co.,
Chartered Accountants FRN No: .000647S
Partner, M No. **230394**

UDIN: **25230394BMLWFO1313**

Sd/- CHAIRPERSON   Sd/- CHIEF EXECUTIVE OFFICER(I/C)   Sd/- Chinta V N S Raghunandan (Partner) M.No. 230394

Annexure – A
KEY AUDIT MATTERS

Observations

1. As per Clause 8(i) of the Bye-Laws of the Bank, the share certificates bearing distinct serial numbers duly signed by the CEO of the Bank along with one Director of the Bank and with the seal of the Bank shall be issued to every member for the shares taken after the full value of such shares have been subscribed. However, the bank has not issued the share certificates.
   In our opinion, the Bank can maintain a register containing the details of each shareholder with serial number along with the number of the shares. Whenever, the elected body is appointed and Directors are appointed, the shares can then be issued to members based on the serial numbering recorded in the Share Capital register. Further, share capital register for all class of shares are to be maintained properly at the branches
2. Under "Others" reflected in "Schedule 5 — Other Liabilities & Provisions" an amount of Rs.9250.82 Lakhs is present. It comprises of the provisions held for this year Rs 1076.49 Lakhs. Total **NPA & Standard Asset Reserves amounting to Rs.3407.11 Lakhs and other outstanding liabilities & provisions comprises of amounts which are long pending.** Details of such long pending items are as follows:
   (i) Under **Annexure-1,** a sum of Rs.467.89 Lakhs is reflected, which includes Provision of Amount Rs 354.21 Lakhs held for Other Assets for above 6 months/Dues from Govt above 3 years for 2024-25.
   Of these, there are 48 items totalling Rs. 8.43 Lakhs (each item less than Rs.1.00 Lakh) and 5 items totalling Rs.459.47 Lakhs (each item more than Rs. 1.00 Lakhs).
   (ii) Under various other heads, liabilities and provisions containing long pending items are reflected.
   Of these, under **Annexure-2** (total Rs.1638.11 Lakhs) there are 16 items totalling Rs.2.99 Lakhs (each item less than Rs.1.00 Lakh) and 22 items totalling Rs. 1635.13 Lakhs (each item more than Rs. 1.00 Lakh) and
   under **Annexure 3** (total Rs.240.99 Lakhs) there are 2 items totalling Rs.0.24 Lakhs (each item less than Rs.1.00 Lakh) and 8 items totalling Rs.240.75 Lakhs (each item more than Rs.1.00 Lakh).
   All the items are need to be reconciliation at the earliest.
3. Under 'Others" reflected in "Schedule 11 — Other Assets" an amount of Rs. 2532.25 Lakhs is present, of which 100 % Provision held for above 6 months pending items, Rs 381.04 Lakhs. The Details are enclosed in **Annexure-4.**
   It comprises of 39 items totalling Rs.318.65 lakhs, 12 items totalling Rs.1.93 Lakhs (each item less than Rs.1.00 Lakh) and 27 items totalling Rs.316.72 Lakhs (each item more than Rs.1.00 Lakh). Most of the items are long pending and need reconciliation at the earliest.
4. **Incomplete implementation of CBS:**
   1. As per RBI latest circular dated 01.01.2024 there is need of CBS module for transferring DEA Fund amounts duly generating the UDRN unclaimed deposit reference number by the CBS.
   2. It is observed that Non classification of one NPA-to all NPA.
   3. Cash Flow & Funds Flow Statements have not been generated by CBS.
   4. Locker data pertaining to all branches has not migrated to new CBS
   5. There are many issues observed in repayment schedules relating to LT Loans such as single repayment entry, missing installment in between the years of repayment, showing fixed principal resulting in different installment amount for different years, etc. Hence, we could not verify all such loans relating to the bank as a whole.
   6. The Consolidated reports /MIS reports, Statutory / Regulatory reports not being generated from CBS

   So immediate attention is to be drawn to the above issues in CBS to resolve the same.
5. **Bank account with other banks** – Though the accounts are reconciled regularly. the entries appearing in Bank Reconciliation Statement are long pending items not being disposed off. The Bank should take steps to identify and eliminate those entries where reconciliation is not possible and for the rest of the entries the bank has to carry out reconciliation exercise at the earliest.
   Summary of long unreconciled entries for the bank

S.No	Name of the Bank	A/c Number /BGL	Balance as per Books
1	Bank of Baroda	91755008016	Rs. 2,01,427.09
2	Vijaya Bank	91754008017	Rs. 45,877.72
3	Andhra Bank	91761008019	Rs. 8,61,811.63
4	SBI n SBH	91765008015	Rs. 1,58,260.13

   In view of the above, it is recommended to the board to verify the above accounts and pass necessary entries in books.
6. **Fixed Asset Register does not disclose the location of asset,** Individual asset cost, no coding / Numbering of fixed assets Further, the original documents pertaining to the Bank's properties situated at Addanki is not available for verification.
   In respect of all the properties owned by Bank, it was observed that mutation of the properties in respective municipal records in name of the Bank have still not been done. The same may be done at the earliest.
7. **Imbalances with PACS:**
   Large advances are mostly with PACS. Attention of the management is required to remove/reduce the imbalances with PACS. Imbalances are there in case of 138 PACS. Proper system should be introduced to scrutinize the audited financial statements of PACS. As per our verification, the balances of some of the PACS relating to Shares, Loans with DCCB and Balances of Share Capital are not tallied with PACS Audited Books. The imbalances increased from 9.07% in FY 2023-24 to 9.79% in FY 2024-25. Suggesting a disturbing trend and urgent remedial actions are required.
8. Currently, the CBS does not generate a proper Balance Sheet and Profit & Loss Account, as regrouping is done annually and manual intervention is required. It is recommended to implement a standardized reporting format for all 13 DCCBs, to be generated directly from the CBS, thereby saving time and reducing manual intervention during finalization of accounts.
9. During the course of our audit, it was observed that posting rights to certain account heads have been assigned to multiple users. The Management is advised to identify specific transactions that should be posted only by the Head Office, assign rights accordingly to designated officers, and restrict access for all other users to ensure better control and accountability
10. It is suggested that when a Customer ID is classified as NPA, all other accounts linked to the same Customer ID should be automatically flagged as NPA. This will minimize manual intervention and ensure consistency in NPA identification
11. - It is suggested to ensure insurance coverage for loans issued to Self Help Groups (SHGs).
    - For cattle loans, it is recommended to maintain unit photographs of the beneficiaries.
    - It is observed that there is no defined mechanism in place for the purchase or sale of cattle. Management may consider establishing proper procedures in this regard.

SCHEDULE NO - 18

NOTES TO ACCOUNTS & DISCLOSURES IN TERMS OF RBI GUIDELINES AS PER MASTER DIRECTION ON FINANCIAL STATEMENTS – PRESENTATION AND DISCLOSURE

Reference: RBI/DOR/2021-22/83 DOR. ACC. REC.No.45/21.04.018/2021-22 dated August 30th 2021(Updated as on April 01, 2024)

Note:

Previous year figures in Schedules of Balance Sheet are regrouped wherever required in the Current Year as per RBI Master Directions Circular on Financial Statements RBI/DOR/2021-22/83 DOR.ACC.REC.No.45/21.04.018/2021-22 dated 30.08.2021 updated on 01.04.2024

1. Regulatory Capital

a) Composition of Regulatory Capital

(Amount in ₹ crore)

Sr. No.	Particulars	Current Year	Previous Year
i)	Common Equity Tier 1 capital (CET 1) / Paid up share capital and reserves@ (net of deductions, if any)	278.21	258.54
ii)	Additional Tier 1 capital*/ Other Tier 1 capital@	13.36	13.45
iii)	Tier 1 capital (i + ii)	291.57	271.99
iv)	Tier 2 capital	18.12	17.93
v)	Total capital (Tier 1+Tier 2)	309.69	289.92
vi)	Total Risk Weighted Assets (RWAs)	2761.38	2596.95
vii)	CET 1 Ratio (CET 1 as a percentage of RWAs) / Paid-up share capital and reserves as percentage of RWAs@	10.56%	10.47
viii)	Tier 1 Ratio (Tier 1 capital as a percentage of RWAs)	10.56%	10.47
ix)	Tier 2 Ratio (Tier 2 capital as a percentage of RWAs)	0.66%	0.69
x)	Capital to Risk Weighted Assets Ratio (CRAR) (Total Capital as a percentage of RWAs)	11.21%	11.16
xi)	Leverage Ratio*	8.74%	8.69
xii)	Percentage of the shareholding of		
	a. Government of India	0.00	0.00
	b. State Government (Andhra Pradesh)	11.28%	12.13
	c. Sponsor Bank	0.00	0.00
xiii)	Amount of paid-up equity capital raised during the year	0.00	0.00
xiv)	Amount of Tier 2 capital raised during the year, of which Give list8 as per instrument type (perpetual non-cumulative preference shares, perpetual debt instruments, etc.). Commercial banks (excluding RRBs) shall also specify if the instruments are Basel II or Basel III compliant.	0.00	0.00

b) Draw down from Reserves

Nature of Reserve	Amount Utilized	Remarks
DIVIDEND EQUALIZATION FUND	Rs. 97,18,336.00	GBR No.02, Dt:09.08.2024 Declared Dividend on A class and Government Share capital for the FY 2023-24 @ 0.40%
COMMON GOOD FUND	Rs. 12,830.00	As per Bye-Law No.19 Dt:24.04.2024 -towards Charity (Set-up of Chalivendram)

Asset liability management

a) Maturity pattern of certain items of assets and liabilities

(Amount in ₹ crore)

	Day1	2 to 7 days	8 to 14 days	15 to 30 days	31 days to 2 months	Over2 Months to 3 months	Over3 Months to 6 months	Over6 Months and up to 1 year	Over 1 year and up to 3 years	Over 3 years and up to 5 years	Over 5 years	Total
Deposits	187.94	8.75	6.94	15.06	27.08	37.00	117.68	322.88	129.80	11.41	1.42	865.96
Advances	487.40	0.00	0.00	15.68	31.49	53.99	225.10	1207.09	217.36	140.73	189.61	2568.45
Investments	0.00	0.00	0.00	0.00	20.30	0.00	49.22	252.09	79.00	20.26	126.08	546.95
Borrowings	0.00	0.00	0.00	0.00	91.16	0.00	133.70	1033.36	235.19	317.36	165.36	1976.13

Investments

a) Composition of Investment Portfolio

(Amount in ₹ crore)

	Investments in Current Year						Investments in Previous Year					
	Government Securities	Other Approved Securities	Shares	Bonds of PSUs	Others	Total investments	Government securities	Other Approved Securities	Shares	Bonds of PSUs	Others	Total investments
Held to Maturity	169.68		75.27		301.75	546.7	168.04		75.27		276.28	519.59
Less: Provision for non-	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Net	169.68		75.27		301.75	546.70	168.04		75.27		276.28	519.59
Current												
Gross												
Less Provision	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
for non- Net	169.68		75.27		301.75	546.70	168.04		75.27		276.28	519.59
Total Investments	169.68		75.27		301.75	546.70	168.04		75.27		276.28	519.59
Less: Provision	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
for non- Net	169.68		75.27		301.75	546.7	168.04		75.27		276.28	519.59

b) Movement of Provision s for Depreciation and Investment Fluctuation Reserve

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
i) Movement of provisions held towards depreciation on investments.		
a. Opening balance	0.00	0.00
b. Add: Provisions made during the year	0.00	0.00
c. Less: Write off / write back of excess provisions during the year	0.00	0.00
d. Closing balance	0.00	0.00
ii). Movement of Investment Fluctuation Reserve		
a. Opening balance	0.18	0.18
b. Add: Amount transferred during the year	0.00	0.00
c. Less: Drawdown	0.00	0.00
d. Closing balance	0.18	0.18
iii). Closing balance in IFR as a percentage of closing balance of investments13 in AFS and HFT/Current category		

a). Sale and transfers from Permanent category

During the Financial Year there are no Sale and transfers from Permanent category.

b) Non –SLR investment portfolio

i) Non- performing non-SLR investments

(Amount in ₹ crore)

S.No.	Particulars	Current Year	Previous Year
a)	Opening balance	0.00	0.00
b)	Additions during the year since 1st April	0.00	0.00
c)	Reductions during the above period	0.00	0.00
d)	Closing balance	0.00	0.00
e)	Total provisions held	0.00	0.00

ii) Issuer composition of non-SLR investments

(Amount in ₹ crore)

Sr. No	Issuer	Amount		Extent of Private Placement		Extent of 'Below Investment Grade' Securities		Extent of 'Unrated' Securities		Extent of 'Unlisted' Securities	
(1)	(2)	(3)		(4)		(5)		(6)		(7)	
		Current	Previous	Current	Previous	Current	Previous	Current	Previous	Current	Previous
a)	PSUs	0.00	0.00		0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
b)	FIs	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
c)	Banks	75.27	75.27	75.27	75.27	75.27	75.27	75.27	75.27	75.27	75.27
d)	Private Corporates	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
e)	Subsidiaries/ Joint Ventures	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
f)	Others	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
g)	Provision held towards depreciation	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
	Total *	75.27	75.27	75.27	75.27	75.27	75.27	75.27	75.27	75.27	75.27

c) Repo transactions (in face value terms)

	Minimum Outstanding during the year	Maximum Outstanding during the year	Daily average Outstanding during the year	outstanding as on March 31
i) Securities sold under repo				
a)Government securities	0.00	0.00	0.00	0.00
b) Corporate debt securities	0.00	0.00	0.00	0.00
c) Any other securities	0.00	0.00	0.00	0.00
ii) Securities purchased under reverse repo	0.00	0.00	0.00	0.00
a)Government securities	0.00	0.00	0.00	0.00
b)Corporate debt securities	0.00	0.00	0.00	0.00
c)Any other securities	0.00	0.00	0.00	0.00

a) Government Security Lending (GSL) transactions (in market value terms)

(Amount in ₹ crore)

	Current Year					Previous Year				
	Minimum outstanding during the year	Maximum outstanding during the year	Daily average outstanding during the year	Total volume of transactions during the year	Outstanding as on March 31	Minimum outstanding during the year	Maximum outstanding during the year	Daily average outstanding during the year	Total volume of transactions during the year	Outstanding as on March 31
Securities lent through GSL transactions										
Securities borrowed through GSL transactions										
Securities placed as collateral under GSL transactions	NIL									
Securities received as collateral under GSL Transactions										

1. Asset Quality

a)Classification of Advances and provisions held for the F.Y. 2024-25

(Amount in Lakh.)

	Standard	NON - PERFORMING ASSETS				Total
Gross Standard Advances and NPAs	Total Standard Advances	Sub-Standard	Doubt -ful	Loss	Total Non-Performing Advances	
Opening Balance	2,39,509.14	2,205.91	2,091.01	277.39	4,574.31	2,44,080.05
Add: Additions during the year					10,960.69	
Less: Reductions during the year					6,378.28	
Closing balance*	2,47,688.10	6,396.59	2,581.42	178.71	9,156.72	2,56,844.82
*Reductions in Gross						

(మిగతా 7వ పేజీలో)

(6వ పేజీ తరువాయి)

	Standard	Sub-standard	Doubtful	Loss	Total non-performing Advances	Total
NPAs due to:						
i) Upgradation						
ii) Recoveries (excluding recoveries from upgraded accounts)						
iii) Technical/ Prudential17 Write-offs						
iv) Write-offs other than those under (iii) above						
Provisions (excluding Floating Provisions)						
Opening balance of provisions held	653.07				2602.96	3256.03
Add: Fresh provisions made during the year						151.08
Less: Excess provision reversed/ Write-off loans						
Closing balance of provisions held	672.27				2734.84	3407.11
Net NPAs18						
Opening Balance					1971.35	
Add: Fresh additions during the year					4448.15	
Less: Reductions during the year						
Closing Balance					6421.88	
Floating Provisions						
Opening Balance						
Add: Additional provisions made during the year						
Less: Amount drawn down19 during the year						
Closing balance of floating provisions						
Technical write-offs and the recoveries made thereon						
Opening balance of Technical/ Prudential written-off accounts				0.00	0.00	0.00
Add: Technical/ Prudential write-offs during the year						
Less: Recoveries made from previously technical/ prudential written-off accounts during the year				0.00	0.00	0.00
Closing balance						

b) Classification of Advances and provisions held for the F.Y. 2023-24

(Amount in Lakh.)

	Standard	NON - PERFORMING ASSETS				Total
	Total Standard Advances	Sub-standard	Doubtful	Loss	Total non-performing Advances	
Gross Standard Advances and NPAs						
Opening Balance	1,97,089.81	3132.16	2390.04	198.50	5720.70	2,02,810.51
Add: Additions during the year					1119.11	
Less: Reductions during the year					2265.50	
Closing balance*	239509.14	2205.91	2091.01	277.39	4574.31	244080.05
*Reductions in Gross NPAs due to:						
i) Upgradation						
ii) Recoveries (excluding recoveries from upgraded accounts)						
iii) Technical/ Prudential17 Write-offs						
iv) Write-offs other than those under (iii) above						
Provisions (excluding Floating Provisions)						
Opening balance of provisions held	618.07				2555.07	3173.14
Add: Fresh provisions made during the year						64.64
Less: Excess provision reversed/ Write-off loans						
Closing balance of provisions held	653.07				2602.96	3256.03
Net NPAs18						
Opening Balance					3165.63	
Add: Fresh additions during the year						
Less: Reductions during the year					1194.28	
Closing Balance					1971.35	
Floating Provisions						
Opening Balance						
Add: Additional provisions made during the year						
Less: Amount drawn down19 during the year						
Closing balance of floating provisions						
Technical write-offs and the recoveries made thereon						
Opening balance of Technical/ Prudential written-off accounts				0.00	0.00	0.00
Add: Technical/ Prudential write-offs during the year						
Less: Recoveries made from previously technical/ prudential written-off accounts during the year				0.00	0.00	0.00
Closing balance						

(Amount in ₹ crore)

Ratios (In Percent)	Current Year	Previous Year
Gross NPA to Gross Advances	3.57	1.87
Net NPA to Net Advances	2.53	0.82
Provision coverage ratio	29.87	56.90

c) Sector-wise Advances and Gross NPAs

Sr.	Sector	Current Year			Previous Year		
		Outstanding Total Advances	Gross NPAs	Percentage of NPAs to Total Advances in that sector	Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector
i)	**Priority Sector**						
a)	Agriculture and allied activities	2,12,324.76	1,967.78	0.93	1,92,639.55	1,852.07	0.96
b)	Advances to industries sector eligible as priority sector lending						
c)	Services						
d)	Personal loans						
	Total	2,12,324.76	1,967.78	0.93	1,92,639.55	1,852.07	0.96

d) Overseas assets, NPAs and revenue

There are no Overseas assets, NPAs and Revenue during the Financial Year 2024-25

e) Particulars of resolution plan and restructuring

Details of accounts subjected to restructuring

		Agriculture and allied activities		Corporates (excluding MSME)		Micro, Small and Medium Enterprises (MSME)		Retail (excluding agriculture and MSME)		Total	
		Current year	Previous year	Current year	Previous year	Current year	Previous year	Current year	Previous year	Current year	Previous year
Standard	Number of borrowers										
	Gross Amount (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	-
	Provision held (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	-
Sub-Standard	Number of borrowers	-	-	-	-	-	-	-	-	-	-
	Gross Amount (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	-
(₹ crore)	Provision held	-	-	-	-	-	-	-	-	-	-
Doubtful	Number of borrowers	-	-	-	-	-	-	-	-	-	-
	Gross Amount (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	-
	Provision held (₹ crore)	-	-	-	-	-	-	-	-	-	-
Total	Number of borrowers	-	-	-	-	-	-	-	-	-	-
	Gross Amount (₹ crore)										
	Provision held (₹ crore)										

f) Disclosure of transfer of loan exposures

Details of stressed loans transferred during the year (to be made separately for loans classified as NPA and SMA)			
(all amounts in ₹ crore)	To ARCs	To permitted transferees	To other transferees (please specify)
	NILL		

Details of loans acquired during the year		
(all amounts in ₹ crore)	From SCBs, RRBs, Co-operative Banks, AIFIs, SFBs and NBFCs including Housing Finance Companies (HFCs)	From ARCs (Asset Reconstruction Company)
	NILL	

g) Fraud accounts (Amounts in ₹ crore)

	Current year	Previous year
Number of frauds reported	14	06
Amount involved in fraud (? crore)	9.50	5.21
Amount of provision made for such frauds (₹ crore)	5.53	4.70
Amount of Unamortized provision debited from 'other reserves' as at the end of the year (₹crore)	0.00	0.00

Exposures

a) Exposure to Real estate sector (Amount in ₹ crore)

Category	Current year	Previous Year
i) Direct exposure a) Residential Mortgages – Lending fully secured by mortgages on residential property that is or will be occupied by the borrower or that is rented. Individual housing loans eligible for inclusion in priority sector advances shall be shown separately. Exposure would also include non-fund based (NFB) limits. b)Commercial Real Estate – Lending secured by mortgages on commercial real estate (office buildings, retail space, multipurpose commercial premises, multifamily residential buildings, multi tenanted commercial premises, industrial or warehouse space, hotels, land acquisition, development and construction, etc.). Exposure would also include non-fund based (NFB) limits; c) Investments in Mortgage-Backed Securities (MBS) and other securitized exposures – i. Residential ii Commercial Real Estate ii) Indirect Exposure Fund based and non-fund-based exposures on National Housing Bank and Housing Finance Companies.	NILL	NILL
Total Exposure to Real Estate Sector	NILL	NILL

b) Exposure to capital Market

	Particulars	Current Year	Previous Year
i)	Direct investment in equity shares, convertible bonds, convertible debentures and units of equity oriented mutual funds the corpus of which is not exclusively invested in corporate debt;	-	-
ii)	Advances against shares / bonds / debentures or other securities or on clean basis to individuals for investment in shares (including IPOs / ESOPs), convertible bonds, convertible debentures, and units of equity oriented mutual funds;	-	-
iii)	Advances for any other purposes where shares or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds are taken as primary security;	-	-
iv)	Advances for any other purposes to the extent secured by the collateral security of shares or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds i.e. where the primary security other than shares / convertible bonds / convertible debentures / units of equity oriented mutual funds does not fully cover the advances;	-	-
v)	Secured and unsecured advances to stockbrokers and guarantees issued on behalf of stockbrokers and market makers;	-	-
vi)	Loans sanctioned to corporates against the security of shares / bonds / debentures or other securities or on clean basis for meeting promoter's contribution to the equity of new companies in anticipation of raising resources;	-	-
vii)	Bridge loans to companies against expected equity flows / issues;	-	-
viii)	Underwriting commitments taken up by the banks in respect of primary issue of shares or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds;	-	-
ix)	Financing to stockbrokers for margin trading;	-	-
x)	All exposures to Venture Capital Funds (both registered and unregistered)	-	-
	Total exposure to capital market	-	-

c) **Note:** No exposure to country risk during the Financial Year 2024-25

d) **Unsecured Loans**

(Amounts in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total unsecured advances of the bank	155.90	13.63
Out of the above, an amount of advances for which intangible securities such as charge over the rights, licenses, authority, etc. have been taken	0.00	0.00
Estimated value of such intangible securities	0.00	0.00

e) **Note:** No Factoring exposures during the Financial Year 2024-25

f) Exposure of Central Cooperative Banks (Amount in ₹ crore)

Sl. No	Exposure to	Current year			Previous year		
		Gross Exposure	Advances	Out of which gross non-performing advances	Gross Exposure	Advances	Out of which gross non-performing advances
1.	Primary Agricultural Credit Societies (PACS) – on lending	N/A	2015.65	20.12	N/A	1863.16	2.4
2.	PACS- other exposure	-	-	-	-	-	-
3.	Other credit societies	N/A	1.22	-	N/A	1.37	0.04
4.	Other non-credit co-operative societies	N/A	3.34	3.34	-	-	-
5.	Companies	-	-	-	-	-	-
6.	Public Sector Undertakings	-	-	-	-	-	-

6. Concentration of deposits, advances, exposures and NPAs

a Concentration of Deposits

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total deposits of the twenty largest depositors	94.48	87.85
Percentage of deposits of twenty largest depositors to total deposits of the bank	10.91	10.13

b) Concentration of advances

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total advances to the twenty largest borrowers	573.46	106.20
Percentage of advances to twenty largest borrowers to total advances of the bank	22.33	4.35

c) **Concentration of exposures**

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total exposure to the twenty largest borrowers/customers	N/A	N/A
Percentage of exposures to the twenty largest borrowers/ customers to the total exposure of the bank on borrowers/ customers	0.00	0.00

*As per CMA Norms of NABARD Circular No.68/DoS-10/2008 dated 12.05.2008, the above loans extended to Primary Agricultural Credit Societies (PACS), finance extended towards agriculture activities does not come under Exposure.

d) Concentration of NPAs

(Amount in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total Exposure to the top twenty NPA accounts	14.52	7.12
Percentage of exposures to the twenty largest NPA exposure to total Gross NPAs.	15.86	15.57

Note: Bank have not entered into any transactions in derivatives in the current and previous years

7.Transfers to Depositor Education and Awareness Fund (DEA Fund)

(Amount in ? crore)

S.No.	Particulars	Current Year	Previous Year
i)	Opening balance of amounts transferred to DEA Fund	0.75	0.41
ii)	Add: Amounts transferred to DEA Fund during the year	2.07	0.34
iii)	Less: Amounts reimbursed by DEA Fund towards claims	0.00	0.00
iv)	Closing balance of amounts transferred to DEA Fund	2.82	0.75

- And Other Contingent Liabilities includes
  i) Income Tax Disputed Liability : Rs.63,09,605/-
  ii) Wage Revision Arrears : Rs.2,00,00,000/-.

8 Disclosure of complaints

a) Summary information on complaints received by the bank from customers and from the Offices of Ombudsman

Sr. No		Particulars	Previous year	Current year
		Complaints received by the bank from its customers		
1.		Number of complaints pending at beginning of the year	1	-
2.		Number of complaints received during the year	8	8
3.		Number of complaints disposed during the year	9	8
	3.1	Of which, number of complaints rejected by the bank	-	-
4.		Number of complaints pending at the end of the year	-	-
		Maintainable complaints received by the bank from Office of Ombudsman		
5.		Number of maintainable complaints received by the bank from Office of Ombudsman	-	1
	5.1.	Of 5, number of complaints resolved in favour of the bank by Office of Ombudsman	-	-
	5.2	Of 5, number of complaints resolved through conciliation/mediation /advisories issued by Office of Ombudsman	-	1
	5.3	Of 5, number of complaints resolved after passing of Awards by Office of Ombudsman against the bank	-	-
6.		Number of Awards unimplemented within the stipulated time (other than those appealed)	-	-

b) Top five grounds of complaints received by the bank from customers

Grounds of complaints, (i.e. complaints relating to)	Number of complaints pending at the beginning of the year	Number of complaints received during the year	% increase/ decrease in the number of complaints received over the previous year	Number of complaints pending at the end of the year	Of 5, number of complaints pending beyond 30 days
1	2	3	4	5	6
		Current Year			
Issuing of Loans	-	1	-	-	-
Staff Benefit Related	-	1	-	-	-
Loan Repayment Related	-	3	-	-	-
Others	-	4	-	-	-
Total	-	9	-	-	-
		Previous Year			
Issuing of Loans	-	1	-	-	-
Staff Benefit Related	-	1	-	-	-
Loan Repayment Related	1	6	-	-	-
Others	-	-	-	-	-
Total	1	8	-	-	-

9. Disclosure of penalties imposed by the Reserve Bank of India

S.No	Date of SCN	Under act	Reason for Penalty	Quantum of penalty imposed	Date on which Penalty was paid	Present Status
1	10-06-2024	section 46(4) (i) and 56 of the Banking RegulationAct, 1949	Non-compliance read with sections directions issued by the National bank for Agriculture and Rural Development (NABARD) on 'Frauds - Guidelines for Classification, Reporting and Monitoring'	Rs.50,000/- with the	13-06-2024	The Bank has sensitized the importance of immediate reporting of frauds in various meetings, forum etc. Regular follow up/ monitoring in timely submission of returns

10. Other Disclosures

a) Business ratios

Particulars	2024-25	2023-24
Interest income as % of average working funds	7.26%	6.49%
Non-interest income as % of average working funds	0.22%	0.20%
Cost of Deposits	6.41%	5.89
Net Interest Margin	1.35%	0.01
Operating profit as % of average working funds	1.16%	0.39
Return on assets (%)	0.01%	0.25
Business per employee (Deposit + Advances) (Rs. In crore)	16.51	15.68
Profit per employee (Rs. in crore)	0.19	0.03

b) Bancassurance Business

No fees / brokerage earned in respect of insurance broking, agency and bancassurance business in both the current year and previous year.

c) Marketing and distribution

No fees / remuneration received in respect of the marketing and distribution function in both the current year and previous year.

d) Provisions and contingencies (Amount in ₹ crore)

Provision debited to Profit and Loss Account	Current Year	Previous Year
i) Provisions for NPI	0.00	0.00
ii) Provision towards NPA	1.32	0.64
iii) Provision made towards Income tax	3.33	3.20
iv) Other Provisions and Contingencies (with details)		
Provision for Unreconciled Bank Balances	0.00	0.19
DICGCI premium payable	0.00	0.00
Interest payable on Unclaimed Deposits	0.00	0.00
Employee Leave Encashment	0.66	0.71
Provision for Other Assets above 6 months	0.00	0.00
Provision for Gratuity fund	0.00	0.00

e) "Earnings per Share":

The Bank reports basic and diluted earnings per equity share in accordance with Accounting Standard – 20 "Earnings per Share". "Basic earnings" per share is computed by dividing net profit after tax by the weighted average number of equity shares outstanding during the year.

Particulars	2024-25	2023-24
Basic and diluted*		
Number of Equity Shares outstanding at the beginning of the year	5789074	39426975
Number of Equity Shares issued during the year	500867	600561
Number of Equity Shares outstanding at the end of the year	6289941	4543259
Weighted average number of equity shares used in computing basic earnings per share	3144971	2271630
Weighted average number of equity shares used in computing diluted earnings per share	3144971	2271630
Net profit/(loss) (Rs. In crore)	0.40	7.37
Basic earnings per share (Rs.)	1.27	32.45
*Diluted earnings per share (Rs.)	1.27	32.45
Nominal value per share (Rs.)	500.00	500.00

*** Nominal Value per share for A Class is Rs: 500 per share and for B Class is Rs.100 per share. The above figures were changed accordingly**

Payment of DICGC Insurance Premium

(Amount in ₹crore)

S.No.	Particulars	Current Year	Previous Year
i)	Payment of DICGC Insurance Premium	1.27	0.62
ii)	Arrears in payment of DICGC premium	0.00	0.00

f) Disclosure of facilities granted to directors and their relatives

NILL

g) Disclosure on amortization of expenditure on account of enhancement in family pension of employees of banks

Not applicable to the Bank as the Bank has not adopted the scheme.

h) Employee Benefits:

Provision made for Leave Encashment during the F.Y.2024-25 is Rs. 66,36,491 /-

For M/S Chinta Krishna Rao & Co.,
Chartered Accountants FRN No: .000647S

Sd/-	Sd/-	Sd/-
CHAIRPERSON	CHIEF EXECUTIVE OFFICER(I/C)	Chinta V N S Raghunandan (Partner) M.No. 230394

కలెక్టర్‌ను కలిసిన దామచర్ల



కలెక్టర్ అన్సారియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జనార్దన్

ఒంగోలు కలెక్టరేట్. జూన్ 28 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో ఎమ్మెల్యే దామచర్ల కలెక్టర్ అన్సారియా దృష్టికి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను తీసుకెళ్లారు. అదేవిధంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులతో పాటు అందుకు సంబంధించిన సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు.

'టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటా'



నాగేశ్వరరావును సత్కరిస్తున్న నాయకులు

మద్దిపాడు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్నివిధాల అండగా ఉంటానని ఆ పార్టీ నూతన మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మద్దిపాడులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనను కలిసి సత్కరించారు. కార్యక్రమంలో అయ్యన్న, దుగ్గినేని నరసింహారావు, ముప్పా రవి, వెంకట్ పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

ఒంగోలు క్రైం, జూన్28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై శనివారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. కంభంలో విజేత ట్రేడర్స్, రంగస్వామి ట్రేడర్స్‌లలో దాడులు నిర్వహించి ఎరువుల నిల్వలు , అనధికారికంగా ఉన్న నగదును సీజ్ చేశారు. రంగస్వామి ట్రేడర్స్‌లో రికార్డులలో లేని నగదు రూ.1.54 లక్షలు, 5.6 టన్నుల ఎరువులను సీజ్ చేయగా విజేత ట్రేడర్స్‌లో ఈ పాస్ మిషన్‌లో ఉన్న నిల్వలకు వ్యత్యాసం ఉన్నందున్న రూ.5,59,930 విలువ గల ఎరువులను సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ దాడులలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రాఘవరావు, విజిలెన్స్ ఏవో కె.శివనాగప్రసాద్, ఏవో షేక్ మహమద్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, కానిస్టేబుల్ సురేష్‌బాబు పాల్గొన్నారు.

నేడు వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్

ఒంగోలు నగరం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సచివాలయాల వెల్ఫేర్ అసిసెంట్ల బదిలీల కౌన్సెలింగ్ ఆదివారం ఉదయం జరుగుతుందని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎం.లక్ష్మానాయక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒంగోలు నగరం భాగ్యనగర్ ఎక్స్‌టెన్షన్‌లోని వెలుగు టీటీడీసీ భవనం సమీపంలో ఉన్న పరివర్తన భవన్‌లో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేయాలి

● రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రావు



సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రావు

ఒంగోలు కలెక్టరేట్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): లో గ్రేడ్ పొగాకును క్వింటాను రూ.20వేలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం జయంతి బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ వర్జీనియా పొగాకు ధరలు రోజురోజుకు పడిపోతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీలు లోగ్రేడ్‌ను కొనుగోలు చేయకుండా మేలు రకం పొగాకును మాత్రమే కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు ఎస్‌కే.బాబు, పెంట్యాల హనుమంతరావు, ఊసా వెంకటేశ్వర్లు, పిల్లి తిప్పారెడ్డి, బెజవాడ శ్రీనివాసరావు, కొల్లూరు వెంకటేశ్వర్లు, కనపర్తి సుబ్బారావు, డి.తిరుపతిరెడ్డి, ముప్పరాజు బ్రహ్మయ్య, నెల్లూరు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ధరల్లో మార్పు లేకుంటే వేలం కేంద్రాల నిలిపివేత

● రైతు ప్రతినిధుల నిర్ణయం

పొగాకు ధరల్లో సోమవారం లోపు మార్పు లేకపోతే వేలం కేంద్రాలు నిలిపివేయాలని రైతు ప్రతినిధులు నిర్ణయించారు. ఒంగోలులోని పొగాకు బోర్డు రీజనల్ కార్యాలయంలో శనివారం రాత్రి బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. వేలం ప్రారంభంలో పొగాకు కిలో రూ.280 నుంచి రూ.230కి మధ్య ధరలు ఉండగా క్రమంగా రూ.150కి పడిపోవడంపై చర్చించారు. ఇంకొక వైపు నోబిడ్(తిరస్కరణ)లు కూడా అధికంగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రైతులు వేలంను నిలిపివేసి నిరసనలు తెలిపినా ధరల్లో ఎటువంటి మార్పు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల్లో మార్పు రాకపోతే గురువారం నుంచి నిరవధికంగా వేలం నిలిపివేయాలని నిర్ణయించారు.

ఓటుహక్కు కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

● ఆర్డీవో లక్ష్మీప్రసన్న



సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో లక్ష్మీప్రసన్న

ఒంగోలు కలెక్టరేట్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఓటుహక్కు లేని వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు రాజకీయపార్టీలు సహకారం అందించాలని ఆర్డీవో లక్ష్మీప్రసన్న కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 18 ఏళ్ళు నిండిన వారందరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తున్న ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, కొత్త పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలన్నారు. కాగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒంగోలు నగరంలో డోర్ నెంబర్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కొత్తపట్నం తహసీల్దార్ కిషోర్‌కుమార్... స్వెరశాంతి, డీటీలు రామానాయుడు, సలోమి, పద్మజ, రాజకీయ పార్టీల నేతలు స్వరూప్, క్రాంతికుమార్, గుర్రం సత్యనారాయణ, ఎస్‌కే. రసూల్ తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ అండర్-16 జిల్లా జట్టు ఎంపిక



జట్టుకు ఎంపికైన క్రీడాకారులతో అసోసియేషన్ నాయకులు

ఒంగోలు కార్పొరేషన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-16 బాలుర జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు పీడీసీఏ సెక్రటరీ కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల ఎంపిక ఎంపిక చేసిన 29మంది క్రీడాకారులకు కొరిశపాడు మండలం రావినూతలలోని ఆర్‌సీఏ స్టేడియంలో శిక్షణ ఫైనల్ జట్టును ఎంపిక చేసినట్లు శనివారం తెలిపారు. వీరిలో 16 మందిని జట్టుకు, నలుగురిని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. కెప్టెన్‌గా సుమిత్ సందేశ్, వైస్ కెప్టెన్‌గా ఆర్.హేమంత్‌రాయల్, సీహెచ్.భవిష్, ఎస్.అభినవ్, టి.శశాంక్, ది మార్టిన్, కె.రామ్‌చరణ్, ఐ.కుషీశ్వర్‌శర్మ, ఎం.పృధ్విరాజ్, ఎం.దిండు గణేష్‌రామ్, సీహెచ్.సుప్రీత్, ఎం.సిద్ధార్థ, జి.అరవింద్, కె.వైభవ్, జె.దినేష్, డి.కెల్విన్, స్టాండ్ బాయ్స్ బి.వినయ్, జి.జశ్వంత్, బి.నింశాత్, వి.రిషిక్‌చక్రవర్తి ఎంపికయ్యారు. ఈ జట్టు జూలై 3వ తేదీన మంగళగిరిలోని పేరేచర్లలో జరిగే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలలో పాల్గొంటారని నాగేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో పీడీసీఏ అధ్యక్షుడు నవీన్‌కుమార్, జాయింట్ సెక్రటరీ బచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం, కోచ్ చంద్రశేఖర్, బాబూరావు పాల్గొన్నారు.

ఒంగోలులో బంగారు వ్యాపారుల నిరసన

● బోసిపోయిన గాంధీరోడ్



నిరసన వ్యక్తం చేస్తున్న యజమానులు



నిర్మానుష్యంగా మారిన గాంధీరోడ్

ఒంగోలు కార్పొరేషన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో బంగారు షాపులు మూసివేసి నిరసన చేపట్టారు. వివరాల్లోకెళితే.. అసోసియేషన్ అధ్యక్షుడు తాతా ప్రసాద్‌పై కొందరు వ్యాపారులు శుక్రవారం రాత్రి దౌర్జన్యం చేశారు. దీంతో నిరసనగా శనివారం బంగారుపు షాపులు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఈ సందర్భంగా తాతా ప్రసాద్ మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికల విషయంలో సానుకూలంగా చర్చించుకుని మాట్లాడుకోవాల్సి ఉండగా, కొందరు బంగారు వ్యాపారులు తనపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అనంతరం ప్రసాద్, మరి కొంద రు వ్యాపారులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను కలిసి విన్నవించారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరారు. దీంతో శనివారం బంగారు దుకాణాల వీధి వెలవెలబోయింది.

జిల్లా సమాఖ్య సమావేశం గందరగోళం

ఒంగోలు నగరం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఒంగోలులోని వెలుగు టీటీడీసీ భవనంలో శనివారం జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశం గందరగోళంగా సాగింది. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కవతి అధ్యక్షత జరిగిన సమావేశంలో ప్రస్తుత జిల్లా కమిటీ ఎన్నిక సరిగా జరగలేదని, తాజాగా ఎన్నికలు జరపాలని కొంతమంది సభ్యులు డిమాండ్ చేశారు. తమపై అధికారులు పెత్తనం చేస్తున్నారంటూ ఆరోపించారు. సమావేశంలో తీర్మానం చేయకుండా సమాఖ్యకు మేనేజర్‌ను ఎలా నియమిస్తారని మహిళలు అధికారులను ప్రశ్నించారు. సమావేశంలో ఏపీడీ లక్ష్మారెడ్డి, ఫైనాన్స్ డీపీఎం కృపారావు, బ్యాంకు లింకేజీ ఏపీఎం సుబ్బారావు, రజనీకాంత్, కృష్ణకుమారి పాల్గొన్నారు.

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

కొత్తపట్నం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఎరువులు, పురుగుమందులు అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఏవో జి.కిషోర్‌బాబు హెచ్చరించారు. శనివారం కొత్తపట్నం రైతు సేవా కేంద్రంలో జరిగిన డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువులను అసలు ధరలకే విక్రయించాలని, నాసిరకం విత్తనాలు, ఎరువులు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు బిల్లులు ఇవ్వాలని కోరారు.

విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

కొండపి, జూన్28 (ఆంధ్రజ్యోతి): పోలీసు సిబ్బంది తమ విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సీఐ జి.సోమశేఖర్ ఆదేశించారు. శనివారం కొండపిలోని సీఐ కార్యాలయం ఆవరణలో ఎస్సైలు, సిబ్బందితో గ్రీవెన్స్ నిర్వహించారు. పోలీసులతో డ్రిల్, పెరేడ్ చేయించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పోలీసు సిబ్బందికి ఆయన సూచించారు.

ఘనంగా మాజీ ప్రధాని పీవీ జయంతి

ఒంగోలు కల్చరల్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): దేశంలో ఆర్థిక సంస్కరణకు ఆద్యుడు మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు అని నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ పేర్కొన్నారు. పీవీనరసింహారావు 104వ జయంతిని స్థానిక హౌసింగ్ బోర్డుకాలనీలోని మహిళాభ్యుదయ సమితి కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మారేపల్లి సూర్యకుమారి, బీరం అరుణ, నాళం నరసమ్మ, చెరుకూరి లక్ష్మి, పి.నాగేంద్రమ్మ, సీహెచ్.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో..

బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక రంగారాయుడు చెరువు దగ్గర ఉన్న పీవీ.నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీవీ.శ్రీరామమూర్తి, కామరాజుగడ్డ కుసుమకుమారి, కార్పొరేటర్ గిరిజాశాండిల్య, ఎస్‌వీఎస్.సుబ్బయ్య, పొన్నలూరి శ్రీనివాసఫణి, దేనువకొండ సుబ్బయ్య, ముక్తినూతలపాటి వాసు, ఘైనంపాటి సాయికుమార్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి

ఒంగోలు కలెక్టరేట్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విధానాన్ని నిలుపుదల చేయాలని పీడీఎస్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ డిమాండ్ చేశారు. స్థానిక మాదాల నారాయణస్వామిభవన్‌లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ వైద్య మండలి అనుమతితో రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను మంజూరు కాగా వాటిని ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేందుకు చూడటం బాధాకరమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటేష్, వి.కోటి, వెంకటకృష్ణ, శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సత్యహరిశ్చంద్ర నాటకం



నాటకంలోని ఓ సన్నివేశం

ఒంగోలు కల్చరల్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): నవ్యకళాకృతి ఆదర్శ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూము ప్రాంగణంలో ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకం ప్రేక్షకులను అలరించింది. రాష్ట్ర సృజనాత్మకత బాషా సంస్కృతి సమితి సహకారంతో ప్రదర్శించిన ఈ నాటకంలో విశ్వామిత్రుడు, వీరబాహుగా షేక్ మీరావలి, సత్యహరిశ్చంద్ర పాత్రలో ఆర్.శ్రీనివాసరావు, ఆదినారాయణ నాయుడు, నరసింహారావు, ఎం.శాంతారావు, నక్షత్రకుడి పాత్రలో ఎ.యేసురత్నం, నారాయణరావు, నాగేశ్వరరావు నటించారు. అలాగే కాలకౌశిక, సత్యకీర్తి పాత్రలను దరిశి శ్రీనివాసరావు, కేశవగా కొత్తపట్నం రత్తయ్య, కల, మాతంగి పాత్రలో శాంతి, చంద్రమతి పాత్రలో డి.సరోజిని, జి.సుధారాణి, లోహితాసురుడుగా చిరంజీవి నటించి మెప్పించారు. ఈ నాటకానికి హార్మోనియంపై రత్నకుమార్, డోలక్‌పై ప్రభుదాస్, క్లారినెట్‌పై ఒంగోలు బ్రహ్మయ్యలు వాద్య సహకారాన్ని అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

డ్రైవర్‌కి స్వల్పగాయాలు

సింగరాయకొండ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ముందు వెళ్తున్న గుర్తుతెలియని లారీని వెనుకవైపు వస్తున్న మరో లారీ (కంటైనర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ నడుపుతున్న డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున స్థానిక జీవీఆర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న ఫ్లైవోవర్‌పై చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేష్‌కుమార్ హైవే అంబులెన్స్‌లో పోలీసులు ఒంగోలు రిమ్స్‌కి తరలించారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సంతనూతలపాడు, జూన్28(ఆంధ్రజ్యోతి): ఒంగోలులోని ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ కార్యాలయంలో శనివారం 9మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.8,90,272ల చెక్కులను ఎమ్మెల్యే విజయ్‌కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కొండపి (టంగుటూరు), జూన్28 (ఆంధ్రజ్యోతి): వల్లూరు గ్రామం వద్ద పొలాల్లో జాతీయ రహదారి-16 సమీపంలో శనివారం గుర్తుతెలియని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న పురుషుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారి సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 35 నుంచి 50 సంవత్సరాలలోపు ఉంటాడని, బ్రౌన్ రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్నాడని, షర్ట్ మీద కమల్ టైలర్స్ లేడీస్ అండ్ జంట్స్ ఒంగోలు అని లేబుల్ ఉందని తెలిపారు. నలుపు రంగు కాటన్ ప్యాంటు వేసుకున్నాడని, సుమారు 15నుంచి 20 రోజుల క్రితం చనిపోయి ఉంటాడని భావిస్తున్నామని, ఒళ్లంతా కుళ్లిపోయి ఉందని వివరించారు. సమాచారం తెలిసిన వారు, అదనపు సమాచారం కోసం 91211 02137 నంబరును సంప్రదించాలని ఎస్సై తెలిపారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి : పీడీ



ఇస్తరాకులను మిషన్‌ను పరిశీలిస్తున్న పీడీ నారాయణ

ఒంగోలు(రూరల్), జూన్28(ఆంధ్రజ్యోతి): మహిళలు పీఎంఈజీపీ పథకం ద్వారా చిన్నపాటి పరిశ్రమలు పెట్టుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీఆర్‌డీఏ పీడీ టి.నారాయణ కోరారు. ఒంగోలు మండలం యరజర్ల గ్రామంలో శనివారం మహిళా గ్రూపులతో పీఎంఈజీపీ ద్వారా ఏర్పాటు చేసి ఇస్తరాకులు తయారీ పరిశ్రమ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రుణాలు మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఏపీవో బి.శ్రీనివాసప్రసాద్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

ఉప్పుగుండూరు పెట్రోలు బంక్ తనిఖీ

నాగులుప్పలపాడు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఉప్పుగుండూరు గ్రామంలోని నయారా పెట్రోలు బంక్‌ను తహసీల్దార్ కె.ప్రవీణ్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంక్‌లో ఉన్న స్టాక్‌బోర్డు, మరుగుదొడ్లు, వాహనాలకు గాలి సౌకర్యం, తాగునీరు పరిశీలించారు. పెట్రోలు, డీజిల్ కొలతలను తనిఖీ చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని యజమానిని హెచ్చరించారు. ఆయన వెంట వీఆర్వోలు సుబ్బయ్య, సుబ్బరామయ్య ఉన్నారు.

విద్యార్థులకు భోజనం అందజేత



భోజనం అందిస్తున్న శ్రీనివాసరావు

నాగులుప్పలపాడు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): బి.నిడమానూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మారెళ్ల శ్రీనివాసరావు మాతృమూర్తి విజయలక్ష్మి వర్ధంతి సందర్భంగా మారెళ్ల విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ హైస్కూలులో విద్యార్థులకు శనివారం మాంసాహార భోజనం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు అంకిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బి.శ్రీనివాసరావు, లక్కంతోటి విజయకుమార్, మణికంఠ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రేపటిలోగా విద్యుత్ అదనపు లోడును క్రమబద్ధీకరించుకోవాలి

నాగులుప్పలపాడు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న అదనపులోడు క్రమబద్ధీకరణను ఈ నెల 30వ తేదీ లోగా విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉప్పుగుండూరు సబ్‌స్టేషన్ లైన్‌మెన్ నరేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక కిలోవాట్ అదనపు లోడుకు గతంలో రూ.2,450 ఉండగా ప్రభుత్వం 50 శాతం రాయితీపై రూ.1250 చెల్లించాలన్నారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వినియోగదారులు అదనపు లోడు క్రమబద్ధీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని, లేకుంటే అధికారుల దాడుల్లో పట్టుబడితే భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లోని మీసేవా కేంద్రాలు, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా రుసుము చెల్లించే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

మద్యపానం ఆరోగ్యానికి హానికరం



మాట్లాడుతున్న ఏఈఎస్ వెంకట్

ఒంగోలు క్రైం ,జూన్ 28(ఆంధ్రజ్యోతి): మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఎక్సైజ్‌శాఖ ఏఈఎస్ వెంకట్ తెలిపారు. స్థానిక బలరాంకాలనీలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ మద్యం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. డాక్టర్ సమీర్ మాట్లాడుతు మద్యానికి బానిసలైన వారికి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం రిమ్స్‌లో డీఎడిక్షన్ కేంద్రాలు ప్రారంభించిందని, వినియోగిచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లీనా, ఎస్‌ఐలు గీత, బి.అశోక్, పి.రవి, ఆంజనేయులు పాల్గొన్నారు.

బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి : డీఈవో

కొత్తపట్నం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని డీఈవో కిరణ్‌కుమార్ కోరారు. శనివారం కొత్తపట్నంలో జరిగిన హెచ్‌ఎంల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విద్యార్థులు కూడా నిర్దీత సమయానికి వచ్చేలా కృషి చేయాలని కోరారు. తల్లికివందనం పథకంలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. మధ్యాహ్నభోజనం సక్రమంగా అందించేలా చూడాలని చెప్పారు. సమావేశంలో ఎంఈవో పద్మావతి పాల్గొన్నారు.

వివాహితపై ఫోక్సో కేసు

నాగులుప్పలపాడు, జూన్28 (ఆంధ్రజ్యోతి): మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన వివాహితపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం మేరకు.. నాగులుప్పలపాడుకు చెందిన ఓ మహిళకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలుడిని ఈ నెల 16న ఆమె కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళపై శనివారం రాత్రి కిడ్నాప్, ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రజియాసుల్తానా తెలిపారు.

జీఎల్‌పురంలో కేంద్రబృందం పర్యటన

చీమకుర్తి, జూన్28(ఆంధ్రజ్యోతి): జీఎల్‌పురంలో శనివారం కేంద్రబృందం సభ్యులు రవివర్మ, సుధీర్, సందీప్ పర్యటించారు. తడి, పొడి చెత్త నిర్వహణ, పాఠశాల, అంగన్‌వాడీలలో మరుగుదొడ్లు, తాగునీటి నిర్వహణపై సర్వే చేశారు. శ్రీనివాసరావు, ఏఈ శాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి స్వామి ఉపాధ్యాయుడైన వేళ..

విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగిన డోల

కూచిపూడి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి

మర్రిపూడి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : వైద్యునిగా ఎంతోమంది రోగులకు వైద్యసేవలు అందించిన ఆయన అనుకోని పరిణామాల నేపథ్యంలో శాసనసభకు పోటీ చేసి మూడుసార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బిజీబిజీగా గడిపే రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి స్వామి ఒక్కసారిగా ఉపాధ్యాయుని అవతారం ఎత్తారు. పాఠశాల విద్యార్థులతో మమేకమై సందడి చేశారు. పసిపిల్లలతో సరదాగా కాసేపు ప్రశ్నలు సంధిస్తూ వారిని ఉత్తేజపరిచారు. శనివారం మర్రిపూడిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందకు వస్తున్న మంత్రి కూచిపూడి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. చాలీచాలని గదులలో ఇబ్బందులను పడుతున్న విద్యార్థులను చూసి చలించిపోయారు. తరగతి గదులు లేకపోవడంతో తాత్కాలికంగా మండలపరిషత్ నిధుల నుంచి రేకులషెడ్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్వరలో నూతన భవనాలకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సర్వేపల్లి రాధక్రిష్ణ విద్యార్థిమిత్ర కిట్లను పరిశీలించారు దుస్తులు, బూట్ల నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కాసేపు సరదగా ముచ్చటించారు. వారి విద్యానైపుణ్యాన్ని తెలుసుకునేందకు తెలుగుపాఠ్యాంశంలోని పలుప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. డాక్టర్‌గా, ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న స్వామి ఉపాధ్యాయుని అవతారం ఎత్తడంతో స్థానికులు కూడా ఆనందించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి, టీడీపీ నాయకులు వెంకటరెడ్డి, హనుమారెడ్డి, తదితరులు ఉన్నారు.


కూచిపూడి జడ్పీ పాఠశాలలో విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న మంత్రి

పృథులగిరి అభివృద్ధికి కృషిచేస్తాం

● మంత్రిస్వామి, ఎమ్మెల్యే ఉగ్ర

మర్రిపూడి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి స్వామి చెప్పారు. శనివారం మర్రిపూడి నుంచి జువ్వాపురం యానాదికాలనీ వరకు రూ.8.5 కోట్లతో ఏర్పాటు చేసిన తారురోడ్డును కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే రూ.50 లక్షల నిధులతో కొండపైన సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామన్నారు. త్వరలో మారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, మార్కాపురం, కనిగిరి శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి సహకారంతో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో వందలాది హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పటికీ పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపించారు. ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ పృధులగిరి లక్ష్మీనరసింహస్వామి తమ ఇంటి కలదైవమని చిన్నతనం నుంచి దేవాలయానికి మెట్లమార్గం ద్వారా నడిచి ఎక్కి మొక్కులు తీర్చుకునేవారమని గుర్తు చేశారు.

భారీ వరదల కారణంగా ఎన్నోఏళ్ల క్రితం జాళ్ల వాగు దగ్గర స్వామి దర్శనానికి వస్తూ వాగు దగ్గర రాత్రి జాగారం చేశామని గుర్తు చేశారు. మంత్రి స్వామితోపాటు దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొండపైన రూ.50లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈలు శ్రీధర్‌రెడ్డి, రవిబాబు, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీవో జగదీష్ పాల్గొన్నారు.

బయటపడిన 200 ఏళ్ల నాటి గణేశుని విగ్రహం

కోనేరు అభివృద్ధి పనులు చేస్తుండగా వెలుగుచూసిన వైనం


విగ్రహన్ని పరిశీలిస్తున్న చేకూరి సుబ్బారావు, టీడీపీ నేతలు

ఎర్రగొండపాలెం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ఎర్రగొండపాలెంలో శివాలయం వద్ద కోనేరులో అభివృద్ధి పనులు చేస్తుండగా శనివారం వినాయక విగ్రహం బయటపడింది. శనివారం పనులు జరుగుతుండగా 200ఏళ్ల నాటి పురాతన గణేశుని విగ్రహం బయటపడింది. దీంతో పెద్దఎత్తున ప్రజలు వచ్చి, స్వామి విగ్రహానికి పూజలు చేశారు. ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు చిట్యాల వెంగళరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పీ మల్లికార్జునరావు, వెంకటకోటయ్య, షేక్ రఫీ పాల్గొన్నారు.

జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో ఆశశ్రీకి గోల్డ్ మెడల్



ఒంగోలు కార్పొరేషన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : గోవాలో జరిగిన జాతీయ సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఒంగోలుకు చెందిన ఆశశ్రీ గోల్డ్‌మెడల్ సాధించారు. గోవాలో జరిగిన జాతీయస్థాయి ఫైనల్‌లో మహారాష్ట్రకు చెందిన కైరా రైనాపై గెలుపొందారు. ఒంగోలులో లార్డ్‌కృష్ణ షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఫౌండర్ అద్దంకి మురళీకృష్ణ, కోచ్ అమన్‌గౌడ్ పర్యవేక్షణలో 2019 నుంచి 2024 వరకు శిక్షణ పొందిన ఆశశ్రీ ప్రస్తుతం బెంగళూరులోని ప్రకాష్ పదుకొని బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ కొనసాగిస్తున్నారు. ఆలిండియా అండర్-13 ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంలో ఉన్న ఆశశ్రీ తాజాగా గోల్డ్ మెడల్ సాధించి మొదటి స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆశశ్రీని అద్దంకి మురళీకృష్ణ, కోచ్ అమన్ ప్రత్యేకంగా అభినందించారు.

వేతనాలను ప్రభుత్వమే చెల్లించాలి

ఒంగోలు కలెక్టరేట్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే గ్రీన్ అంబాసిడర్ల వేతనాలను గతంలో మాదిరిగా చెల్లించాలని సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జీ వీరభద్రాచారి కోరారు. స్థానిక సంఘ కార్యాలయంలో శనివారం జరిగిన సర్పంచ్‌ల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. శానిటేషన్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం, పారిశుధ్య కార్మికుల వేతనాల విషయంలో స్పందించకపోవడం దారుణమన్నారు. అనంతరం జిల్లా సర్పంచ్‌ల సంఘం కన్వీనర్‌గా బట్టు రామారావును ఎన్నుకున్నారు. అనంతరం కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు లాజర్, మోహనరెడ్డి, ప్రసాద్, మల్లేశ్వరి, పోశం సుమలత, సీహెచ్ విజయవీణ, రాంబాబు, శేఖర్, వెంకటరావు తదితరులు ఉన్నారు.


కలెక్టర్ అన్సారియాను సత్కరిస్తున్న సర్పంచ్‌లు

సోలార్ హబ్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగు

భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావాలి

సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు

బల్లికురవ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుందని దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు పేర్కొన్నారు. మండలంలోని ఎస్ఎల్ గుడిపాడు పంచాయతీ శివారు సుజాత నగర్ వద్ద శనివారం ఆర్డీవో సోలార్ హబ్ ఏర్పాటుకు భూసేకరణ చేసేందుకు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ఎస్ఎల్ గుడిపాడు, ముక్తేశ్వరం గ్రామాలకు చెందిన పలువురు రైతుల వద్ద సుమారు 390 ఎకరాల భూములు సోలార్ హబ్‌కు అవసరమని, రైతులు ముందుకు వచ్చి ఇస్తే పరిశ్రమ ఏర్పాటు అవుతుందని అన్నారు. ప్రభుత్వం భూములకు ఉన్న విలువ కంటే రెండున్నర రెట్ల అధికంగా రైతులకు నగదు అందజేస్తుందన్నారు. రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే కలెక్టర్ వద్ద సమావేశం ఏర్పాటు చేసి వారికి స్పష్టమైన వివరణ ఇస్తామన్నారు. సోలార్ హబ్ ఏర్పాటు చేస్తే గ్రామాలలో ఉన్న భూములకు కూడా విలువ పెరుగుతుందని, గ్రామాలుకూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అనంతరం సంతమాగులూరు మండలంలోని మామిళ్లపల్లి, కుందుర్తి గ్రామాలలో కూడా సోలార్ హబ్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణపై ఆర్డీవో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు రవినాయక్, రవిబాబు, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, అర్ఐ పోతురాజు, వీఆర్వో యాకోబు తదితరులు పాల్గొన్నారు.


సోలార్ హబ్ ఏర్పాటుపై రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు

గడగడలాడిస్తున్న గంజాయి బ్యాచ్

● ఒంగోలులో అర్ధరాత్రి పాదచారిపై దాడి చేసి దోపిడీ

● దుండగులు అంతా పాతనేరస్థులే

ఒంగోలు క్రైం, జూన్28(ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరంలో గంజాయి బ్యాచ్ గడగడలాడిస్తోంది. అర్ధరాత్రుళ్లు ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేయడమే కాకుండా దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంగోలు నగరం ఉత్తరబైపాస్‌లోని బృందావన్ గార్డెన్స్ సమీపంలోని ఎన్టీఆర్ పార్కు సమీపంలో గంజాయి బ్యాంచ్ స్థానిక రెవెన్యూకాలనీలో నివాసం ఉండే గరికపాటి రాజేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. గుర్తుతెలియని నలుగురు దుండగులు దాడి చేసి ఆయన వద్ద ఉన్న లాప్‌ట్యాప్, రెండు సెల్‌ఫోన్లు, రూ.2వేల నగదు అపహరించుకెళ్లారు. రాజేశ్వరరావు బైపాస్‌రోడ్డులో గల విజన్ ఆటోమొబైల్స్ షోరూంలో అకౌంటెంట్‌గా పని చేస్తుంటారు. కంపెనీ పని మీద గుంటూరు వెళ్లి అర్ధరాత్రి సమయంలో బృందావన్‌గార్డెన్స్ వద్ద బస్సు దిగాడు. అక్కడ నుంచి విజన్ ఆటో మొబైల్స్ వద్ద తన ద్విచక్రవాహనం కోసం నడుచుకుంటూ వెళుతున్నాడు. నంబరు ప్లేటు లేని మోటార్‌సైకిల్‌పై నలుగురు దుండగులు వచ్చి రాజేశ్వరరావుపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. దుండగుల దాడిలో గాయపడిన రాజేశ్వరరావు రిమ్స్‌లో చేరి అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

● వారం క్రితమే జైలు నుంచి బయటకు వచ్చారు

రాజేశ్వరరావుపై దాడి చేసిన దుండగులు అందరూ పాతనేరస్థులు కావడం గమనార్హం. సమారు 15 రోజుల క్రితం ఈ నలుగురు మంగమ్మ కాలేజీ నుంచి కిమ్స్ ఫ్లైఓవర్ వరకు నాలుగు దోపిడీలకు పాల్పడి జైలుకు వెళ్లారు. వీరు వారం రోజుల క్రితం విడుదలయ్యారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న స్థానిక శ్రీనగర్‌కాలనీకి చెందిన నాగూర్‌పై 10 కేసులు ఉన్నాయి. ఇలాంటి నేరస్థులు జైలు నుంచి విడుదల అయితే సంబంధిత పోలీసులకు సమాచారం ఉండాలి. నిత్యం జైలు రిలీజ్ మానిటరింగ్‌ను సీపీఎస్ పోలీసులు పర్యవేక్షించాలి. కానీ నిఘా కొరవడంతో నేరస్థులు మరలామరలా రెచ్చిపోతున్నారు.

● అక్షరం అండగా..

అభివృద్ధి పనులు ప్రారంభం

ఒంగోలు నగరం చెన్నకేశవస్వామి పేటలోని ఎన్టీఆర్ పార్కులో ఆంధ్రజ్యోతి 'అక్షరమే అండ.. పరిష్కారమే అజెండా' కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం రాత్రి ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య పరిశీలించారు. ప్రభుత్వనిధులు సుమారు రూ.74.50 లక్షలతో వాకింగ్ ట్రాక్, పెయింటింగ్, సోలర్ లైటింగ్‌తో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తిచేశారు. ఆ పనులను ఎమ్మెల్యే జనార్దన్‌తో కలిసి ఆదిత్య ప్రారంభించారు.

చిరు వ్యాపారులను ఆదుకోవాలి

సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్‌కు వినతిపత్రం అందజేత

పెద్ద దోర్నాల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ వైద్యశాల దగ్గరలోని 110/ఏ,110/2 సర్వేనెంబరులోని కాంప్లెక్స్ గదులను తమకు కేటాయించాలని లీజుదారులు సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్‌ను కోరారు. హెచ్‌పీ పెట్రోల్ బంకు, నేషనల్ హైవే కంకర మిల్లు, దోర్నాల రేషన్‌షాపులను మార్కాపురం సబ్ కలెక్టర్ త్రివినాగ్ శనివారం పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను కలిసిన కాంప్లెక్స్ లీజుదారులు కల్లె నాగార్జున, బొగ్గరపు తిరుపాలు, జిలాని, అమీర్‌బాషా, జయమ్మ, జడ్డా రాములు, ఇమ్రాన్‌ఖాన్ రఫీ, పవన్‌సింగ్ తమకు లీజు సమయం పూర్తయిందని, తిరిగి తమకే కేటాయించాలని ఈ గదులను నమ్మి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, జీవనోపాదులు కోల్పోతామని న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అందులకు ఆయన స్పందిస్తూ పరిశీలిస్తామని తెలిపారు. అదే సమయంలో స్థానిక అధికారులనుద్దేశించి నివేదికలు తయారు చేయాలని సూచించారు.


సబ్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన చిరువ్యాపారులు

ఆలయం ఏర్పాటుపై హామీ ఇస్తే సంతోషిస్తాం

శివపార్వతి, స్థానికురాలు



డివిజన్‌లో ఆలయం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభివృద్ధి పనుల విషయంలో ముందున్నారు. గతంలో కూడా ఒక ఆలయం ఏర్పాటు చేయాలని కోరాం. ఇక్కడ ఆలయం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇస్తే ఈ ప్రాంత మహిళలందరం సంతోషిస్తామని తెలిపారు.

డివిజన్ ప్రవేశం వద్ద రోడ్డు వెడల్పు చేయాలి


మన్నం సుబ్బారావు, స్థానికుడు



37వ డివిజన్ ఎంట్రెన్స్‌లో రోడ్డు చిన్నగా ఉండటం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. ఎంట్రెన్స్‌లో రోడ్డు వెడల్పు చేయడం ద్వారా రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ దిశగా ఎమ్మెల్యే జనార్దన్ చర్యలు తీసుకోవాలి. ఎన్టీఆర్ పార్కుకు ప్రతిరోజు వృద్ధులు, వివిధవర్గాల ప్రజలు వస్తున్నారు. పార్కులో టాయిలెట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.

వీకేబీ అపార్ట్‌మెంట్ సమస్యను పరిష్కరించాలి

వీరయ్య, వీకేబీ అపార్ట్‌మెంట్



వీకేబీ అపార్ట్‌మెంట్ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఎమ్మెల్యే సహకారంతో ఆర్డీవో, తహసీల్దార్, సర్వేయర్లను కలిశాం. సమస్య పరిష్కారం అవుతుందని తమకు అర్థమైంది. అందువల్ల ఎమ్మెల్యే జనార్దన్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆయా శాఖల అధికారులతో ఒకసారి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

రేపటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి

ఒంగోలు కలెక్టరేట్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : వైద్యశాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో జిల్లాలో రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 63 ఆశా కార్యకర్తల నియామకానికి ఈనెల 30నుంచి వచ్చే నెల 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆ రోగ్యశాఖాధికారి డాక్టర్. టి.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కోరారు. అభ్యర్థులు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఆశా కార్యకర్తల నియామకానికి గ్రామీణ/పట్టణ ఆరోగ్య పారిశుధ్య పౌష్టికాహార కమిటీ ద్వారా వచ్చిన దరఖాస్తుల నుంచి ప్రతిభ కలిగి ఉన్న మూడు దరఖాస్తులను జిల్లా ఆఫీసుకు పంపాలన్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హత ఉన్న వారిని ఎంపిక చేస్తామని తెలిపారు.

గిద్దలూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

గిద్దలూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): నాందేడ్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నిర్ణీత తేదీల్లో నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జూలైలో నాందెడ్ నుంచి తిరుపతికి (07189) 4, 11, 18, 25 తేదీలలో ప్రత్యేక రైలు నడపనున్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి నాందేడ్‌కు (07190) ప్రత్యేక రైలు జూలై 6, 13, 20, 27 తేదీల్లో నడువనున్నది. ఆయా తేదీల్లో నాందేడ్‌లో సాయంత్రం 4.30 గంటలకు రైలు బయలుదేరి భాసర, నిజామాబాద్, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, వినుకొండ, మార్కాపురం మీదుగా తెల్లవారుజామున 4గంటలకు గిద్దలూరు చేరి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి వెళ్తుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణం తిరుపతిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాత్రి 8.55 గంటలకు గిద్దలూరు చేరుతుందని, మరుసటి రోజు ఉదయం 9.30గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుందని తెలిపారు. 22 భోగీలతో ఈ రైలు 3 ఏసీ టు టయిర్, 6 ఏసీ త్రీ టయిర్, 7 స్లీపర్, 4 జనరల్, ఒక బ్రేక్‌వ్యాన్, ఒక పవర్‌కార్ ఉంటుందన్నారు. ఈ ప్రత్యేక రైలు వలన భాసర లాంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా వెళ్లే అవకాశం ఉంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అదనపు భారంపై రాయితీని వినియోగించుకోవాలి

జూన్ 30తో ముగియనున్న గడువు

దర్శి ఈఈ శ్రీనివాసరావు

పొదిలి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ అదనపులోడును క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని దర్శి ఈఈ శ్రీనివాసరావు శనివారం ప్రకటనలో తెలిపారు. అవగాహనలోపం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది మంచి అవకాశమని వివరించారు. గృహయజమానులకు అదనపులోడు వాడకంపై అవగాహన లేక విద్యుత్ సిబ్బంది దాడులు చేసే సమయంలో జరిమానాలను, శిక్షలకు బాధ్యులవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు ఊరట కలిగించాలని నిర్ణయించిందని, ఆ మేరకు అదనపు విద్యుత్‌లోడును వినియోగిస్తున్న వారికి కిలోవాట్‌కు 50శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని విరించారు. ఈ నెల 30వ తేదీలోగా వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక కిలో వాట్‌కి రూ.2,250కాగా రూ.1,250 చెల్లిస్తే సరిపోతుందని, అదే విధంగా 2 కిలోవాట్‌కు రూ.2,450, 3కిలోవాట్‌కు రూ.3,650, 4 కిలోవాట్‌కు రూ.4850, 5 కిలోవాట్‌కు రూ.11,050కాగా రాయితీ రూ.6,050 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. అలాగే విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ఆదివారం కూడా కార్యాలయం తెరిచే ఉంటుందని వివరించారు.

నటనతో అందరి మనసుల్లో నిలిచిన విజయనిర్మల


ప్రతిభామూర్తుల చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న సభ్యులు

అద్దంకిటౌన్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): బాల నటిగా అరంగేట్రం చేసిన విజయనిర్మల 56 సంవత్సరాల సినీ జీవితంలో 200పైగా చిత్రాలలో వివిధ పాత్రలలో నటించి అందరి మనసుల్లో నిలిచిపోయారని రిటైర్డ్ హెచ్‌ఎం కోట అంజమ్మ అన్నారు. శనివారం రాత్రి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంగ్లారోడ్డులోని చిన్ని శాంతయ్య, పిచ్చమ్మ సేవా సదన్‌లో ప్రతిభామూర్తులు-మధుల స్మృతులు సభ షేక్ మస్తాన్ అధ్యక్షతన జరిగింది. ముందుగా ప్రతిభామూర్తుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయనిర్మల జీవిత విశేషాలను సభలో వివరించారు. ఈ సందర్భంగా కుందుర్తి సీతారామశాస్త్రి 'సమోధుని మనోవేదన' ఏకపాత్ర కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పీసీహెచ్ కోటయ్య, బత్తుల అంజయ్య, అద్దంకి లేవి ప్రసాద్, చప్పిడి వీరయ్య, తదిరులు పాల్గొన్నారు.

పాస్టర్‌పై చర్యలు తీసుకోవాలి


ఎస్సై సైదుబాబుకు వినతిపత్రం అందజేస్తున్న హిందూ మహిళలు

మార్కాపురం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాస్టర్ షాలెంరాజుపై చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన పలువురు హిందూ మహిళలు శనివారం టౌన్ ఎస్సై సైదుబాబుకు ఫిర్యాదు చేశారు. ఓ పాస్టర్ల సమావేశంలో సదరు వ్యక్తి ఇష్టారీతిన మల్లెపూలు పెట్టుకోని వాళ్లు మంచివారని, చర్చికి వచ్చే మహిళలు మాత్రమే పరిశుద్ధులని చెప్పారు. చర్చికి రానివాళ్లు మంచివారు కానట్లు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిని మతఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ పాస్టర్‌పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో గుంటక వనజాక్షి, నారాయణం లావణ్య, కె.మల్లేశ్వరి, తులసి, సుజాత ఉన్నారు.

గుర్తుతెలియని లారీని ఢీకొట్టిన కంటైనర్

డ్రైవర్‌కి స్వల్పగాయాలు

సింగరాయకొండ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ముందు వెళ్తున్న గుర్తుతెలియని లారీని వెనుకవైపు వస్తున్న మరో లారీ (కంటైనర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ నడుపుతున్న డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున స్థానిక జీవీఆర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న ఫ్లైవోవర్‌పై చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేష్‌కుమార్ హైవే అంబులెన్స్‌లో హైవే మొబైల్ పోలీసులు ఒంగోలు రిమ్స్‌కి తరలించారు.


ప్రమాదంలో దెబ్బతిన్న లారీ

అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తా

» ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ

గిద్దలూరు టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పలు సమస్యలు నెలకొన్నాయని, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందచేశారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రికి వివరించి వినతిపత్రం అందించారు. ప్రధానంగా గిద్దలూరు పట్టణం గుండా వెళ్లే సగిలేరువాగుపై రిటైనింగ్ వాల్, చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాలని, తద్వారా పట్టణంలో నీటి సమస్య లేకుండా చూడవచ్చని, పట్టణంలోని పలు ప్రాంతాలలో వరద సమయంలో మునిగిపోకుండా ఉంటుందని సీఎం దృష్టికి అశోక్‌రెడ్డి తీసుకెళ్లారు.

కంభం చెరువు, కాలువల మరమ్మతులు, శుభ్రత కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా సాగునీటి సమస్య తీరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో పామాయిల్ చెట్ల పెంపకం ప్రోత్సహిస్తూ రైతులకు సబ్సిడీ మంజూరు చేయాలని కోరారు. బేస్తవారపేట మండలం కోనపల్లె నుంచి బేస్తవారపేట పట్టణం వరకు, పాపినేనిపల్లె నుంచి కంభం వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డును డబ్లింగ్ చేయడం కోసం నిధులు కేటాయించాలని కోరారు. పట్టణంలో నగరవనం ఏర్పాటు చేయాలని, కొమరోలు ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని, అవసరమైన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.



స్వప్న వారాహి అలంకరణలో జగదాంబ

మార్కాపురం వన్‌టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురంలోని జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో వారాహి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వేలూరి ఆంజనేయశర్మ, వరుణ్ తేజ శర్మ జగదాంబ మాత మూలవిరాట్‌కు అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం జగదాంబ మాత ఉత్సవమూర్తికి స్వప్న వారాహి అలంకారంగా తీర్చిదిద్ది పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో ఈదుల చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు.



మల్లికార్జునరావుకు నియామకపత్రాన్ని అందజేస్తున్న పరిశీలకుడు, ఏఎంసీ చైర్మన్

టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులకు నియామకపత్రాల పంపిణీ

ఎర్రగొండపాలెం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలో టీడీపీ గ్రామ కమిటీలు అధ్యక్షులుగా ఎంపికైనవారికి టీడీపీ మండల పరిశీలకులు పోకూరి రవీంద్ర, ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు శనివారం నియామక పత్రాలను పంపిణీ చేశారు. పట్టణ అధ్యక్షుడిగా పీ మల్లికార్జునరావు, గోళ్ళవీడపి, గంగాపాలెం, బోయలపల్లి, గురిజేపల్లి, నరసాయపాలెం, వీరభద్రాపురం పర్యటించి ఆయా గ్రామాల టీడీపీ అధ్యక్షులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు చిట్యాల వెంగళరెడ్డి, వేగినాటి శ్రీను, పాలడుగు వెంకటకోటయ్య, మంత్రునాయక్, గోళ్ల సుబ్బారావు, మస్తాన్‌వలి, రఫీ, అచ్యుతరావు, నాయకులు పాల్గొన్నారు.

3 రోజులు విద్యుత్ సరఫరా నిలిపివేత

గిద్దలూరు టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): అంబవరం సబ్‌స్టేషన్ పరిధిలో ఆర్‌డీఎస్‌ఎస్ పనుల నిమిత్తం 3 రోజులపాటు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ముండ్లపాడు విద్యుత్‌శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం, సోమవారం, మంగళవారం మూడు రోజులు ఉదయం 9గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు అంతరాయం ఉంటుందని, అంబవరం గ్రామ ప్రజలు సహకరించాలని తెలిపారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు

పెద్దారవీడు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ శైలేంద్రకుమార్ అన్నారు. మండలంలోని తోకపల్లి, తంగిరాలపల్లిలో రేషన్ దుకాణాలు, హనుమాన్ జంక్షన్ (కుంటలో) రెండు పెట్రోల్ బంకులను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శైలేంద్రకుమార్ మాట్లాడుతూ రేషన్‌దుకాణ డీలర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు దివ్యాంగులు, 65 సంవత్సరాలు దాటిన వారికి ఇంటికి వెళ్లి సరుకులు అందజేయాలన్నారు. పెట్రోల్ దుకాణాల యజమానులు నోటీస్ బోర్డు తప్పక ఏర్పాటు చేయాలన్నారు.టాయిలెంట్స్‌ను పరిశుభ్రంగా నిర్వహించాలన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్‌సేఫ్టీ పరికరాలను కలిగిఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో దుకాణాల యజమానులు, డీలర్లు పాల్గొన్నారు.



రేషన్‌దుకాణాన్ని తనిఖీ చేస్తున్న తహసీల్దార్

రేపు జాబ్‌మేళా

గిద్దలూరు టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీసాయి చైతన్య డిగ్రీ కళాశాలలో ఈనెల 30వ తేదీ సోమవారం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్‌మేళ నిర్వహిస్తున్నట్లు కరస్పాండెంట్ జి.రంగస్వామిరెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 11 ఎంఎన్‌సీ కంపెనీలు పాల్గొంటాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

పెద్ద దోర్నాల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చింతల గిరిజన గ్రామంలో నేడు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గుంటూరుకు చెందిన శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో చింతలలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9గంటల నుంచి 1 గంట వరకు పరీక్షలు చేసి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరం వద్దకు వచ్చే వారు ఆధార్, ఆరోగ్యశ్రీ ఓటరుకార్డులు జిరాక్స్‌లను వెంట తీసుకురావాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.



నూతన కార్యవర్గ సభ్యులు

విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

బేస్తవారపేట, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : బేస్తవారపేట మండల విశ్రాంత ఉద్యోగుల నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమం సంఘం అధ్యక్షుడు సీహెచ్ కోటారెడ్డి అధ్యక్షతన జరిగింది. వరుసగా మూడు సంవత్సరాలకుగాను కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా రంగయ్య, పరిశీలకులుగా విశ్వరూపాచారీ వ్యవహరించారు. నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా సీహెచ్ కోటారెడ్డి, ఉపాధ్యక్షుడిగా వీరనారాయణ, ప్రసాద్‌రావు, జనరల్ సెక్రటరీగా కేసీహెచ్ వెంకట్రామయ్య, ట్రెజరర్‌గా నందిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అర్హులకు కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలి

మార్కాపురం రూరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన ప్రతి ఒక్క రైతుకూ కౌలు గుర్తింపు కార్డులను జారీ చేయాలని తహసీల్దార్ చిరంజీవి తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ప్రక్రియపై రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో తహసీల్దార్ రంజీవి, ఏవో బుజ్జిబాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు గుర్తింపు కార్డు కాల పరిమితి 11 నెలలు మాత్రమే ఉంటుందని భూ యజమానికి ఎటువంటి నష్టం జరగదని తెలిపారు. పంటను సాగు చేసిన కౌలు రైతులకు పంటపై మాత్రమే హక్కు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీటీ శ్రీనివాసులు, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

టీబీపై అవగాహన

రాచర్ల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : టీబీ వ్యాధిపై బాలికలు అవగాహన కలిగి ఉండాలని టీబీ సూపర్‌వైజర్ రవీంద్రారెడ్డి అన్నారు. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన రాచర్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం టీబీపై బాలికలకు అవగాహన కల్పించారు. టీబీ వ్యాప్తి, దాని నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలపై వారికి తెలియజేశారు. దగ్గు, జ్వరం, బరువు తగడం, ఆకలి లేకపోవడం, ఛాతిలో నొప్పి ఇలాంటి లక్షణాలు రెండు వారాల నుంచి తగ్గకుండా ఉంటే అవి టీబీ లక్షణాలుగా అనుమానించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాలకొండమ్మ, వైద్య సిబ్బంది వై రంగనాయకులు, ప్రసాద్, రామాంజనేయులు పాల్గొన్నారు.

పీర్ల పెట్టె ఊరేగింపు



పీర్ల పెట్టెను ఊరేగిస్తున్న మత పెద్దలు

మార్కాపురం వన్‌టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు మార్కాపురంలో శనివారం ప్రారంభమయ్యాయి. నెలవంక కనిపించగానే పట్టణంలోని ఆయా పీర్ల చావిడిలలో పీర్ల పెట్టెలను బయటకి తీసి ఊరేగింపు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన గొర్లగడ్డ పీర్ల చావిడిలో మొహర్రం సందర్భంగా ముజావర్లు జెండా ఎగరువేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, తప్పెట్ల నడుమ పీర్ల పెట్టెను నిర్దేశించిన ప్రదేశాలలో ఊరేగించారు. భక్తులు పీర్ల పెట్టెను దర్శించుకుని పూజలు చేశారు. బొరుగులు, పప్పులు ఫాతెహాలుగా సమర్పించారు.

పీవీకి నివాళి

గిద్దలూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన పీవీ రాజకీయ నాయకులందరికీ ఆదర్శంగా నిలిచారని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పగడాల రంగస్వామి ఈసందర్భంగా పేర్కొన్నారు.

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

గిద్దలూరు టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివార్లలో పురుగుల మందు తాగి వృద్ధుడు మృతిచెందారు. అందిన సమాచారం మేరకు రాచర్ల మండలం జెపిచెరువు గ్రామానికి చెందిన నల్లబోతుల రంగయ్య (65) అనే వ్యక్తి నల్లబండ బజారు సమీపంలో గల కొండపై పురుగుల మందు తాగి మృతిచెందారు. ఆప్రాంతంలో పశువుల కాపరులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సమ్మె నోటీసు అందజేత

గిద్దలూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 9న చేపట్టనున్న సమ్మెకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఎంఈవో వెంకటేశ్వర్లుకు సమ్మె నోటీసు అందచేశారు. డిమాండ్లకు సంబంధించి వినతిపత్రాన్ని అందచేశారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికుల సంఘం ప్రతినిధులు సమీర, మేరీకుమారి, మల్లీశ్వరి పాల్గొన్నారు.

వెంకటాద్రిపాలెంలో ప్రత్యేక ఆధార్ క్యాంప్

ఎర్రగొండపాలెం రూరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామవార్డు సచివాలయంలో అసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

రూ.7.63 లక్షల విలువైన ఎరువులు సీజ్

కంభం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): కంభం పట్టణంలో శనివారం సాయంత్రం పలు ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీ చేసిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎటువంటి పత్రాలు లేకుండా నిలువ ఉంచిన 7.63 లక్షల విలువైన 5.6 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. పట్టణంలోని విజేత ట్రేడర్స్ నుండి ప్రస్తుతం ఉన్న నిలువలకు, ఈపాస్ మిషన్ నిలువ లకు వ్యత్యాసం ఉన్నందున 5,59,930 రూపాయల విలువగల 36 ఎరువులను సీజ్ చేశారు. రంగస్వామి ట్రేడర్స్‌లో 1.54 లక్షల విలువైన 5.6 టన్నుల ఎరువులను సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ రాఘవరావు తెలిపారు. ఈదాడుల్లో విజిలెన్స్ ఎఐ కె.శివనాగప్రసాద్, కంభం ఎఓ షేక్ మహమ్మద్, విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ సురేష్‌బాబు పాల్గొన్నారు.



ఎరువులను సీజ్ చేస్తున్న అధికారులు

పొదిలి : రైతులకు విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయాధికారి డీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. శనివారం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఆయన దుకాణాల్లో అందుబాటులో ఉన్న విత్తనాలను నమూనాలను సేకరించి పరిక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు ఆయన చెప్పారు. విత్తన దుకాణ యజమానులు విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవన్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులకు తప్పకుండా బిల్లులు ఇవ్వాలన్నారు. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన అన్నిరకాల ఫారాలు అందుబాటులో ఉంచుకొని మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు విక్రయించాలన్నారు. అలాకాదని ఇష్టానుసారంగా చేస్తే దుకాణ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. దుకాణంలో తప్పనిసరిగా ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సూచించారు.

మార్కాపురం రూరల్ : పట్టణంలోని విత్తనాలు, పురుగు, ఎరువు మందుల షాపులను శుక్రవారం ఏవో బుజ్జిబాయి తనిఖీ చేశారు. స్టాకు వివరాలను, తెలుసుకుని విత్తనాలు, పురుగు మందుల ప్యాకెట్లను పరిశీలించి అనుమతులు ఉన్న కంపెనీ ప్రొడక్ట్ మాత్రమే రైతులకు విక్రయించాలని తెలిపారు. విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదులను ఇవ్వాలని తెలిపారు. నకిలీ, విత్తనాలు రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎర్రగొండపాలెం రూరల్ : తహసీల్దారు ధనుంజయరెడ్డి పెట్రోల్ బంక్, వాటర్ ప్లాంట్‌లను సిబ్బందితో కలసి తనిఖీలు చేపట్టారు. ఆయన వెంట ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఎన్. చంద్రశేఖర్, వీఆర్వో దానం, సిబ్బంది ఉన్నారు.



పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న అధికారులు

పోలింగ్ కేంద్రాల పరిశీలన

గిద్దలూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రేషనలైజేషన్ కార్యక్రమంలో భాగంగా పలు కేంద్రాలను అధికారులు పరిశీలించారు. 1200కు పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను రెండుగా విభజించాలని, కొత్త పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎం.వెంకటశివరామిరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి సౌకర్యాలపై వాకబు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణబాబు, ఎన్నికల విభాగం అధికారులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

రాచర్ల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని అనుములవీడు బీసీ బాలుర వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వసతి గృహ సంక్షేమ అధికారి శిఖా మురళి శనివారం ప్రకటనలో తెలిపారు. వసతి గృహంలో 70శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే ఎస్సీ, ఎస్టి, బిసి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరాలకు 9948471298సెల్ నెంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

మార్కాపురం వన్‌టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : కందుల ఓబుల్ రెడ్డి ఆసుపత్రిలో హెచ్‌సీజీఎంఎన్‌ఆర్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం ఉచిత క్యాన్సర్ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దీప్తి మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ వైద్య సేవ కింద క్యాన్సర్ చికిత్సకు ఉచిత వైద్యం చేస్తామన్నారు. ఈ శిబిరంలో క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 9 మందికి క్యాన్సర్ పరీక్షలు చేసి నలుగురిని మెరుగైన వైద్య చికిత్సల కోసం హెచ్‌సీజీఎమ్ఎన్ఆర్ క్యాన్సర్ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. కార్యక్రమంలో ఎస్.ప్రభాకర్, మెహర్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

సర్పంచ్‌లకు శిక్షణ

మార్కాపురం రూరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ హాలులో సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్కాపురం డివిజన్‌లోని 9 మండలాలకు సంబంధించిన సర్పంచ్‌లకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షకులు ఎంపీడీవో రాజ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి ప నులకు ఆటంకం కలుగకుండా సమన్వయంతో పను లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులకు సమకూరుస్తుందని ప్రజా సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ట్రైనింగ్ అధికారులు రామక్రిష్ణ, అణకుమారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.



శిక్షణలో మాట్లాడుతున్న శిక్షకులు

బాల్య వివాహాలను నిరోధించాలి

పామూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): మండలంలో బాల్య వివాహాలు జరగకుండా మహిళా పోలీసులు దృష్టి సారించాలని ఎంపీడీవో ఎల్.బ్రహ్మయ్య అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మహిళా పోలీసులతో బంగారు బాల్యంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా పుట్టినతేది సర్టిఫికెట్‌లు లేనిపిల్లను గుర్తించి వారికి ఆధార్ నమోదు కార్యక్రమం చేపట్టాలన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్‌టీచింగ్ జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో స్వయంకృషి సేవా సంస్థ అధ్యక్షుడు షేక్ నాయబ్‌రసూల్ పాల్గొన్నారు.

వైభవంగా సాయిబాబా వార్షికోత్సవం

ముండ్లమూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ముండ్లమూరులో వేంచేసిఉన్న శ్రీషిరిడీ సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ వార్షికోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఆలయం నిర్మించి 18 సంవత్సరాలు కావటంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు.

దోసకాయలపాడులో మొక్కల పంపిణీ

తాళ్లూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శనివారం దోసకాలపాడు గ్రామంలో టీడీపీ లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు పరిటాల సురేష్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా సురేష్ మాట్లాడుతూ గ్రామంలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో నల్లపాటి సత్యం, సుజాత, సుబ్బారావు, సుశీల, రమణ, కామేశ్వరి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

పడకేసిన పారిశుధ్యం

- రోడ్లపైనే ఎరువు దిబ్బలు
- ముందుకు కదలని మురుగునీరు
- దర్శిలో పెరిగిన దోమల బెడద
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- పట్టించుకోని అధికారులు

దర్శి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): దర్శి పట్టణంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ప్రజలు కూడా స్వచ్ఛత పాటించటం లేదు. ఎరువు దిబ్బలు రోడ్లపైనేవేస్తున్నారు. మురికినీటిని మైనర్ కాలువలోకి వదులుతున్నారు. కొన్నిచోట్ల గృహాల్లో నుంచి పైపులు పెట్టి మైనర్ కాలువలోకి నీరు వదులుతున్నారు. దీంతో మైనర్ కాలువలో కుంటలా మురికినీరు నిల్వ ఉంటుంది. ఫలితంగా, దోమల బెడద అధికమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దర్శి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగటంలేదు. ఎరువు దిబ్బలు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. సాగర్ మైనర్ కాలువలోకి యథేచ్ఛగా మురికినీరు వదులుతున్నప్పటికీ ఎన్ఎస్‌పీ అధికారులు



దర్శిలో రోడ్లపైనే ఎరువు దిబ్బలు

పట్టించుకోవటంలేదు. మైనర్ కాలువ అనేకచోట్ల ఆక్రమణలకు గురై కుంచించుకుపోయింది. ఆ శాఖ అధికారులు తమకు సంబంధంలేనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర సాధన కోసం కృషి చేస్తుండగా, ఇక్కడ పారిశుధ్య కార్యక్రమాలు సరిగా నిర్వహించడంలేదు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటంతో పూర్తిస్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు జరగటంలేదు. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా పోస్టులు భర్తీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పారిశుధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, మురికినీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.



మైనర్ కాలువలో నిలిచిపోయిన మురుగు నీరు

లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేయాలి

కనిగిరి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): తక్కువ నాణ్యత రకం పొగాకును కూడా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు పిల్లి తిప్పారెడ్డి అన్నారు. పొదిలి రోడ్డులోని కనిగిరి పొగాకు వేలం కేంద్రం ఎదుట శనివారం రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేయకుండా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అన్నారు. అప్పులు చేసి పొగాకును సాగుచేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. పొగాకు బోర్డు సూపరింటెండెంట్ రైతుల పక్షం కాకుండా వ్యాపారుల అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు లోగ్రేడ్ పొగాకును కూడా కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీహెచ్ వెంకట్రావు, బి.శ్రీను, నాగేశ్వరరావు, రేగుల తిరుపతయ్య, కుందురు సుబ్బారావు, గుదే బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.



ధర్నాలో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిప్పారెడ్డి

రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు

- తహసీల్దార్ లక్ష్మీనారాయణ హెచ్చరిక

ముండ్లమూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులు, వితంతువులకు పంపిణీచేసే నిత్యావసర సరుకుల్లో అక్రమాలకు పాల్పడితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఎల్.లక్ష్మీనారాయణ హెచ్చరించారు. శనివారం ముండ్లమూరు, పసుపుగల్లు గ్రామాల్లో రేషన్ షాపులను ఆయన తనిఖీ చేశారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ కార్డుదారులను ఇబ్బందులు పెట్టే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ కూడా సక్రమంగా అందజేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మాత్రమే అమ్మకాలు చేయాలన్నారు. ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. కార్డుదారులకు పంపిణీ చేయకపోతే చర్యలు తప్పవన్నారు.

అనంతరం ముండ్లమూరులోని ధనలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేశారు. భారత్ గ్యాస్ గూడెం, పెట్రోల్ బంకును పరిశీలించారు. కార్యక్రమంలో డీటీ శ్రీకాంత్, ఆర్‌ఐ మూర్తి, వీఆర్‌వోలు పాల్గొన్నారు.



రేషన్ షాపును తనిఖీ చేస్తున్న తహసీల్దార్ లక్ష్మీనారాయణ

చింతలపాలెం పాఠశాలకు మరో ఉపాధ్యాయుడిని నియమించాలి

తాళ్లూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలపాలెం ప్రాథమిక పాఠశాలకు అదనంగా మరో ఉపాధ్యాయుడిని నియమించాలని శనివారం యలమంద బాబు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఎంఈవో జి.సుబ్బయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో 50 మంది విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించిందన్నారు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారన్నారు. ఒక ఉపాధ్యాయుడు సెలవుపై వెళితే 50 మంది విద్యార్థులకు ఒక్కరే బోధించాల్సి వస్తుందన్నారు. మూడో ఉపాధ్యాయుడిని నియమించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని ఎంఈవోను కోరారు.

చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందజేయాలి

కనిగిరి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలు సమాజానికి పట్టుగొమ్మలుగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ గఫార్ అన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో శనివారం అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టౌ, కుక్కర్‌లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశానుసారం పంపిణీ కార్యక్రమం తన చేతులమీదుగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందజేయాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు అంగన్‌వాడీ వర్కర్‌లు, ఆయాలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కనిగిరి, వెలిగండ్ల సీడీపీవోలు సరోజిని, కృపావరం, సూపర్‌వైజర్లు పార్వతమ్మ, సరోజ, పద్మజ, జరీనా, ధనలక్ష్మి, మల్లేశ్వరి, సుమతి తదితరులు పాల్గొన్నారు.



అంగన్‌వాడీలకు కుక్కర్‌లు అందజేస్తున్న చైర్మన్ గఫార్

దొనకొండ మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

దొనకొండ, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రైల్వేశాఖ నూతనంగా నిర్మించిన నడికుడి- శ్రీకాళహస్తి రైలుమార్గంలో శావల్యాపురం నుంచి దొనకొండ మీదుగా నాందేడ్ నుండి తిరుపతికి, తిరుపతి నుండి నాందేడ్‌కు రెండు ప్రత్యేక రైళ్లను జూలై 4వ తేది నుండి నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 07189 నంబరు గల ప్రత్యేక రైలు జూలై 4, 11, 18, 25 తేదీల్లో నాందేడ్‌లో మధ్యాహ్నం 3-30 గంటలకు బయలుదేరి నిజామాబాద్, చర్లపల్లి, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, వినుకొండ మీదుగా దొనకొండకు రాత్రి 2-29 గంటలకు చేరుతుంది. ఇక్కడినుంచి మార్కాపురం, గిద్దలూరు. నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా తిరుపతికి మధ్యాహ్నం 12-30 గంటలకు చేరుతుంది.

07190 నెంబరు గల ప్రత్యేక రైలు జూలై 5, 12, 19, 26 తేదీల్లో తిరుపతిలో మధ్యాహ్నం 2-23 గంటలకు బయలుదేరి కడప, నంద్యాల మీదుగా దొనకొండకు రాత్రి 9-45 గంటలకు చేరుతుంది. ఇక్కడినుంచి వినుకొండ, రొంపిచర్ల, పిడుగురాళ్ల, నడికుడి, నల్గొండ, చర్లపల్లి, నిజామాబాద్ మీదుగా ఉదయం 9-30 గంటలకు నాందేడ్‌కు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

రైతుల మన్ననలు పొందిన ఏవో

ముండ్లమూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి ప్రతిఒక్కరి మన్ననలను మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ ఫరూక్ పొందారని మోదేపల్లి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కంచుమాటి శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో బదిలీపై గుంటూరు జిల్లా చెరుకుపల్లి వెళ్ళిన ఫరూక్‌ను వీఏఏలు సన్మానించారు. కార్యక్రమంలో టెక్నికల్ ఏవో వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి ఏతిరుమలరావు, విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

మొహర్రం వేడుకలు ప్రారంభం

పామూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఇస్లాం క్యాలెండర్‌లో మొదటి నెలైన మొహర్రం శనివారం ప్రారంభమైంది. ముస్లింలు రంజాన్ మాసం తరువాత పవిత్ర మాసంగా దీనిని పాటిస్తారు. దైవ ప్రవక్త మహ్మద్ మనవళ్ళు హసన్ - హుసేన్‌ల వీరోచిత ప్రాణ త్యాగానికి గుర్తుగా పీర్లను ఏర్పాటుచేసి ప్రార్థిస్తారు. ఈసందర్భంగా పట్టణంలోని మూడు చావిడీలను రంగులు వేయించి విద్యుత్ దీపాలతో అలంకరించారు. జూలై 7న పీర్ల స్నానంతో పండుగ ముగుస్తుందని ముజావర్లు తెలిపారు.

ఉత్తమ గ్రీన్‌విలేజ్‌గా బెల్లంకొండవారిపాలెం

తాళ్లూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని బెల్లంకొండవారిపాలెం గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రీన్ విలేజ్‌గా నిలిచింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శనివారం ఒంగోలులో జిల్లా కలెక్టర్ అన్సారియా చేతులు మీదుగా సర్పంచ్ పోశం సుమలత అవార్డు అందుకున్నారు. ప్రజలకు అత్యంత చేరువగా ఉండి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ఉత్తమ నాయకత్వ సేవా అవార్డు పురస్కారంతో సర్పంచ్‌ను సత్కరించారు. గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత పాటిస్తూ ఉత్తమ గ్రీన్ వి లేజీగా నిలిచింది.



కలెక్టర్ అన్సారియా చేతులు మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకుంటున్న సర్పంచ్ సుమలత

నాణ్యమైన రక్షిత నీరు అందించాలి

పామూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ప్రజలకు నాణ్యమైన రక్షిత నీటిని అందించాలని తహసీల్దార్ ఆర్.వాసుదేవరావు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శనివారం పట్టణంలోని పెట్రోల్, టపాసుల అంగడి, వాటర్ ప్లాంట్, తదితర దుకాణాలను అధికారులతో కలిసి ఏకకాలంలో పరిశీలించారు. ముందుగా కందుకూరు రోడ్డులోగల వాటర్‌ప్లాంట్‌ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీచేసి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. భగత్‌సింగ్ వీధిలోని వాటర్‌ప్లాంట్, నెల్లూరు రోడ్డులో గల టపాసుల అంగడి, పెట్రోల్‌బంకును పరిశీలించారు. ఈసందర్భంగా తహసీల్దార్ వాసుదేవరావు మాట్లాడుతూ ప్రతినెలా 65 సంవత్సరాలు కలిగిన వృద్ధులకు 25 తేది నుంచే రేషన్ సరుకులు ఇంటివద్దనే పంపిణీ చేయాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీటీ శివరామకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వై.రమేష్, పంచాయతీ కార్యదర్శి జీవీ అరవిందారెడ్డి, వీఆర్వోలు, దినేష్, మనోజ్, డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎంపీఎస్ పార్వతి

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలి

పామూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ప్రీస్కూల్ పిల్లలందరిని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేలా కృషి చేయాలని వగ్గంపల్లి సెక్టార్ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ ఎంపీఎస్ పార్వతి అన్నారు. శనివారం స్థానిక ఎస్టీ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన మండలంలోని వగ్గంపల్లి సెక్టార్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. పిల్లలను ఆకర్షించేలా అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు. బోధనోపకరణాలు, ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యను బోధించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, ఎంటీఏ పిల్లలకు ముఖాధారిత గుర్తింపు తీసుకొని పోషకాహారాన్ని పంపిణీ చేయాలన్నారు. అనంతరం గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. కాన్వెంట్ వద్దు - అంగన్‌వాడీ ముద్దు అని నినాదాలు చేశారు.

చెత్తరహిత పట్టణంగా పామూరును తీర్చిదిద్దాలి



పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో బ్రహ్మయ్య

పామూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): చెత్తరహిత పట్టణంగా పామూరును తీర్చిదిద్దాలని ఎంపీడీవో ఎల్.బ్రహ్మయ్య అన్నారు. పట్టణంలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కాలువలపై ఉన్న ఆక్రమణలను పంచాయతీ ఆధ్వర్యంలో తొలగింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని యంత్రాలతో తొలగిస్తున్నారు. తొలగించిన పూడికను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. పంచాయతీ కార్మికులు చేస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను ఎంపీడీవో బ్రహ్మయ్య శనివారం పరిశీలించి సూచనలు చేశారు. పట్టణ పరిధిలో ఎక్కడా చెత్తకుప్పలు కనిపించరాదన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్లలోని చెత్తను కాలువల్లో పడవేయకుండా పంచాయతీ చెత్త రిక్షాల్లో వేసి సహకరించాలన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ కృషి

సీఎస్‌పురం(పామూరు), జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందని ఆసంఘం జిల్లా కార్యదర్శి షేక్ నాయబ్‌రసూల్ అన్నారు. సీఎస్‌పురం మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జేఎస్ ఆనంద్ బాబు ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రామసుబ్బారావు, జి.రామకృష్ణ, చంద్రశేఖర్, బత్తుల రవీంద్ర, ఏ.సాయికుమార్, జి.పల్లయ్య, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్ బంకు తనిఖీ

పీసీపల్లి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): పీసీపల్లి మండల కేంద్రంలో శనివారం పెట్రోల్ బంకు, ఇండియన్ గ్యాస్ గూడెంను తహసీల్దార్ సీహెచ్ ఉష తనిఖీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమె పరిశీలించారు. రికార్డులో ఉన్న స్టాక్ నిల్వను సరిచూశారు. ఈసందర్భంగా బంకు యజమానులు, గ్యాస్ డీలర్లతో మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. నిర్ణయించిన రేటుకంటే అధిక ధరలు వసూలు చేసినా, కల్తీ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కమ్మవారిపల్లి రేషన్ షాపు తనిఖీ చేశారు.

సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

సీఎస్‌పురం(పామూరు), జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఒంగోలులో ఆగస్టు నెలలో జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆపార్టీ మండల కార్యదర్శి పెద్ద మస్తాన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు, కర్షకుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు జి.నరసింహులు, మౌలాలి, ఎస్.రమేష్, గోవింద్, నాయబ్‌రసూల్ పాల్గొన్నారు.

దావా సమను

అండర్ ఆర్డర్ 5 రూల్సు 1 & 5 ఆఫ్ సి.పి.సి
కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
ఓ.ఎస్.నెం. 363/2021

కనమర్లపూడి వెంకటరాజ్యలక్ష్మి మరియు వగైరాలు ..... వాదులు
వర్సెస్
పర్ణ మారుతి రామానంద్ మరియు వగైరా ..... ప్రతివాదులు
టు
మొదటి ప్రతివాది : పర్ణ మారుతి రామానంద్ తండ్రి వెంకయ్యనాయుడు
సాకిన్ : సుభాష్‌రోడ్డు, కనిగిరి మున్సిపాలిటి & మండలం, ప్రకాశం జిల్లా.

పై నెంబరు దావా పరిహారములు పొందగోరి వాది మీ పైన దావా దాఖలు చేసియున్నారు. గనుక మీకు అక్షేపణలున్నచో తేది: 08-07-2025న పగలు 10.30గంటలకు మీరు స్వయంగాగాని, ప్లీడరు ద్వారా గాని పై కోర్టువారి ఎదుట హాజరై తెల్పుకొనేది. లేనిచో మిమ్ములను ఎక్స్‌పార్టీగా తీర్మానించబడునని తెలుసుకొనేది.

(By Order of the Court)
వాయిదా తేది : 08-07-2025

అబ్దుల్ గఫార్.షేక్
పిటీషనర్స్ తరుపు న్యాయవాది
కనిగిరి, ప్రకాశం జిల్లా
కనిగిరి
తేది.27-06-2025

నోటీసు

అండర్ ఆర్డర్ 39 రూల్సు 1 & 2 ఆఫ్ సి.పి.సి
కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
ఐ.ఎ.నెం. 857/2021
ఓ.ఎస్.నెం. 363/2021

కనమర్లపూడి వెంకటరాజ్యలక్ష్మి మరియు వగైరాలు ..... పిటీషనర్స్/వాదులు
వర్సెస్
పర్ణ మారుతి రామానంద్ మరియు వగైరా ..... రెస్పాండెంట్స్/ప్రతివాదులు
టు
1వ రెస్పాండెంట్ : పర్ణ మారుతి రామానంద్ తండ్రి వెంకయ్యనాయుడు
సాకిన్ : సుభాష్‌రోడ్డు, కనిగిరి మున్సిపాలిటి, ప్రకాశం జిల్లా.

పై నెంబరు పిటీషను పరిహారములు పొందగోరి పిటీషనర్స్ మీ పైన పిటీషన్ దాఖలు చేసియున్నారు. గనుక మీకు అక్షేపణలున్నచో తేది: 08-07-2025న పగలు 10.30గంటలకు మీరు స్వయంగా గాని, ప్లీడరు ద్వారా గాని పై కోర్టువారి ఎదుట హాజరై తెల్పుకొనేది. లేనిచో మిమ్ములను ఎక్స్‌పార్టీగా తీర్మానించబడునని తెలుసుకొనేది.

(By Order of the Court)
వాయిదా తేది : 08-07-2025

అబ్దుల్ గఫార్.షేక్
పిటీషనర్స్ తరుపు న్యాయవాది
కనిగిరి, ప్రకాశం జిల్లా
కనిగిరి
తేది.27-06-2025

ఉష్ణోగ్రత (అంచనా)

29-6-2025	గరిష్ఠం	కనిష్ఠం
గుంటూరు	35	27
తెనాలి	36	27
నరసరావుపేట	36	27
బాపట్ల	36	28
రెంటచింతల	36	27
చీరాల	36	28

ఆటోనగర్ అడియాసేనా?

- ఏళ్లుగా ఎన్నికల హామీలకే పరిమితం
- పలు పట్టణాల్లో రోడ్ల పక్కనే దుకాణాలు
- మెకానిక్‌లకు కలగానే ఆటోనగర్ల ఏర్పాటు

వేగవంతమైన నేటి జీవనంలో కూలి నుంచి ఉద్యోగి, వ్యాపారుల వరకు అందరికీ వాహనం తప్పనిసరైంది. అలాంటి వాహనం ఆగిపోతే వారి గమనం నిలిచిపోతోంది. ఈ పరిస్థితుల్లో వాహన దారులందరికీ మెకానిక్‌ల అవసరాలు పెరిగిపోయాయి. అయితే వారు ఎక్కడంటే అక్కడ ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. రోడ్ల పక్కన, చెట్ల కింద అవస్థలు పడుతూ వాహనదారుల అవసరాలు తీరుస్తుంటారు. ఇంతటి ముఖ్యమైన మెకానిక్‌లకు ఆశ్రయం కల్పించేలా ప్రతీ మున్సిపల్ పట్టణంలో ఆటోనగర్‌ను ఏర్పాటు చేయాలనేది ఏళ్లుగా డిమాండ్లు ఉన్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆటోనగర్‌ల ఏర్పాటు అడియాసగానే మారింది. ఆటో నగర్ ఏర్పాటు చేస్తారు.. తమ ఇబ్బందులు తీరుతాయి.. అని ఆశల్లో ఉన్న మెకానిక్‌ల కల కలగానే మిగిలిపోయింది. ఇక నేతల ఎన్నికల ప్రచారాల్లో ఆటోనగర్ అనేది ఒక హామీగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నా ఆటోనగర్‌ల ఏర్పాటు ఏ మాత్రం ముందుకు సాగడంలేదు.



విసుకొండ చెక్‌పోస్టు సెంటర్‌లో ఇలా..

వినుకొండ: ఆటోనగర్ కోసం పసుపులేరు బ్రిడ్జిని ఆనుకుని ఐదు ఎకరాల స్థలం కేటాయించి హద్దులు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ముందు హడావుడిగా 2023లో బొల్లా బ్రహ్మనాయుడు మంజూరు చేయించారు. వర్షాల వల్ల ఈ స్థలం ముంపునకు గురైంది. పైగా ఆ భూమి రికార్డులు సక్రమంగా లేకపోవడంతో.. ఆటోనగర్ ఏర్పాటు ముందుకు సాగలేదు. ఎమ్మెల్యే జీవీ పసుపులేరు బ్రిడ్జి వద్ద జడ్పీకి చెందిన 12 ఎకరాల భూమిని పరిశీలించి ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.



చిలకలూరిపేట ఆటోనగర్‌లో మెయిన్ రోడ్డు

రేపలె: పట్టణంలో పదేళ్ల క్రితం ఆటోనగర్ డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటికీ దాని ఏర్పాటు జరగలేదు. మెకానిక్‌లు, వెల్డర్లు వర్కర్లు 2 వేల మంది జీవనం కొనసాగిస్తున్నారు. అప్పట్లో 25 వరకు ఉన్న పరిశ్రమలు ఇప్పుడు 300కు పైగా చేరాయి. 1998 -99 ప్రాంతాల్లో నవభారత్ ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పెనుమూడి ప్రాంతంలో దేవదాయ శాఖకు చెందిన పదెకరాలను సేకరించారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆటో నగర్ ఏర్పాటుకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ప్రతిసారి నవభారత్ ఆటో నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రజాప్రతి నిధులు, అధికారులను విన్నవిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.



రేపల్లె : జెండాచెట్టుసమీపంలో ప్రధానరోడ్డు పక్కనే ఆటోలు



నరసరావుపేట: కర్నూలు రహదారి పక్కనే..



నరసరావుపేటలో కర్నూలు జాతీయ రహదారి పక్కన వాహన మరమ్మతులు

నరసరావుపేట: నరసరావుపేటలో ఆటోనగర్ ఏర్పాటు 1985 నుంచి కాగితాల్లోనే ఉంది. వైసీపీ హయాంలో చిలక లూరిపేట రహదారిలో కనపర్రు సమీపంలో పదెకరాలను కేటాయించి శంకుస్థాపన చేసినా అది కార్య రూపం దాల్చలేదు. ఇక్కడ రెండు వేల కుటుంబాలు మెకానిక్ వృత్తిపై ఆధార పడి జీవిస్తున్నాయి. కనపర్రు దగ్గర స్థలం పట్టణానికి దూరంగా ఉం దని.. మరో చోట ఆటోనగర్ ఏర్పాటు చేయాలని మెకానిక్‌లు కోరుతున్నారు.

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్)
రెక్కాడితేనే కాని డొక్కాడని జీవితాలు మెకానిక్‌లవి. నిత్యం పను లు చేస్తేనే పూట గడుస్తోంది. అద్దె చెల్లించే స్తోమత లేక.. సొంత స్థలం లేక రోడ్ల పక్కన బంకులు ఏర్పాటు చేసుకుని.. వాహనాల మరమ్మతులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అ లాంటి వారి కోసం పట్టణ కేంద్రాల్లో ఆటోనగర్ల ఏర్పాటు ఏళ్లుగా కలగానే మారింది. మున్సిపాలిటీల పరిధిలో ఆటోనగర్‌ల ఏర్పాటు ఎన్నికల హామీకే పరిమితమైంది. పట్టణాలు విస్తరిస్తుండటంతో రోడ్డు మార్జిన్లలో మెకానిక్ షెడ్ల నిర్వహించడం వా రికి సమస్యగా మారింది. ట్రాఫిక్ ని బంధనలతో మెకానిక్‌లు ఇబ్బందు లకు గురవుతున్నారు. ఆటోనగర్ ఏర్పాటు కోసం ప్రజా ప్రతినిధులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేదని మెకానిక్‌లు వా పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆటోనగర్‌లను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు తాజాగా మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే ఆటోనగర్‌ల ఏర్పాటులో ఎమ్మెల్యేల చిత్తశుద్ధి కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి.

కౌలుకు రెక్కలు

వరి సాగుకు రైతుల ఆసక్తి

- ఎకరాకు 10 నుంచి 15 బస్తాలు ధాన్యం
- గత ఏడాది కంటే 4 నుంచి 5 బస్తాలు పెరుగుదల
- ఎకరాకు రూ.10 వేలు తగ్గిన మెట్ట కౌలు పత్తి, మిరప సాగుకు ఆసక్తి చూపని రైతులు

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)
అడపాదడపా వర్షాలు.. ఉరకలెత్తుతూ వస్తోన్న కృష్ణమ్మతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షాలు కురవకపోయినా జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా పెరుగుతుండటంతో రైతుల్లో వరి సాగుకు భరోసా నెలకొంది. ఈ క్రమంలో ఎక్కువ మంది రైతులు వరి సాగుకు మొగ్గు చూపు తుండటంతో మాగాణి భూముల కౌలురేట్లు పెరిగాయి. గత ఏడాది ఆశాజనకంగా దిగుబడులతో పాటు ధర రావడంతో ఖరీఫ్‌లో ఎక్కువ మంది వరి సాగుకు ఆసక్తి చూపు తుండటంతో కౌలు పెరుగుదలకు ఒక కారణంగా ఉంది. నీటి వసతి, వరి సాగుకు అనుకూలమైన భూముల్లో ఎకరాకు 10 నుంచి 15 బస్తాల వరకు కౌలు ఉన్నట్లు రైతు లు తెలిపారు. గత ఖరీఫ్‌లో ఎకరాకు 7 నుంచి 10 బస్తాల లోపు కౌలు ఉండగా ఇప్పుడు పెరిగింది. గత ఏడాది ఖరీఫ్, రబీలో వరి రెండు పంటలు పండింది. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. దీంతో ఈ సారి కూడా వరి రెండు పంటలు వేయవచ్చని కౌలు రేటును రైతులు పెంచారు. ఈ పరిస్థితుల్లో గతం కంటే అధికంగా ఖరీఫ్‌లో 1.34 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండవచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది.

మిర్చికి రూ.20 వేల లోపే..

మిరప సాగు చేసే పొలాలకు కౌలు గత ఏడాది కంటే ఎకరాకు రూ.10నుంచి 12 వేల వరకు తగ్గింది. గత ఏడాది మిరప సాగు చేసిన రైతులు ధర లేక నష్టపో యారు. దీంతో మిర్చి భూములకు ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.20 వేల లోపే కౌలు ఉందని రైతులు చెబుతున్నారు. ఇక పత్తి సాగు చేసే పొలాలకు కౌలు అంతంత మాత్రం గానే ఉంది. అధిక వర్షాలు, గులాబి పురుగు, వైరస్ తెగుళ్లతో దిగుబడు లు తగ్గి మూడేళ్లుగా పత్తి సాగు చేసిన రైతులు దారుణంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో పత్తి, మిరపసాగుకు ఆసక్తి చూపక పోవడంతో కౌలు తగ్గిందని రైతులు చెప్తున్నారు. మిర్చి, పత్తి భూముల్లో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. పొగాకు సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ ఏడాది కౌలు రైతుల సంఖ్య పెరగనున్నది. వారికి గుర్తింపు కార్డులు అందించే ప్రక్రియ నామమాత్రంగా ఉంది.66 వేల మంది కౌలు కార్డులు పంపిణీ లక్ష్యమని వ్యవసాయ శాఖ ప్రకటించినా ఆ స్థాయిలో అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు న్నాయి.

పేదలను లక్షాధికారులను చేస్తాం

- జిల్లాలో 30 నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు
- అధికారులతో సమీక్షలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్



బాపట్ల, జూన్ 28 (ఆంధ్ర జ్యోతి): కూటమి ప్రభుత్వంలో పేదవారిని పారిశ్రామికవేత్తలుగా, లక్షాధికారులుగా చేయడమే లక్ష్యమని ఎంపీ, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఫెసిలిటేషన్ సెంటర్‌లో శనివారం జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయాన్ని నెరవేర్చేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 30 నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో కౌన్సెలింగ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతుల గదులు, శిక్షణ పూర్తయిన వారికి ఎంఎస్ఎంఈ రుణసదుపాయం కల్పించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భవన నిర్మాణానికి రూ.15 లక్షలు, యంత్ర సామాగ్రికి రూ.15 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. లక్షమందికి శిక్షణ ఇస్తే 50 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 25 వేల మంది సూక్ష్మపారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. ఈ సూక్ష్మపారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు ఐదుగురికి ఉద్యోగాలు ఇస్తే మొత్తం లక్షా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఎంపీ తెలిపారు.

పొగాకు మొత్తం కొనుగోలు చేస్తాం

నల్లబర్లి రైతులందర్నీ ఆదుకునేందుకు చర్యలు : ఎమ్మెల్యే ప్రత్తిపాటి

నాదెండ్ల, జూన్ 28 (ఆంధ్ర జ్యోతి): రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట లోని కొత్త మార్కెట్ యార్డులో నల్లబర్లి పొగాకు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకునేందుకే సీఎం చంద్రబాబు నిధులు కేటాయించారన్నారు. రైతులు పొగాకు బేళ్లను గ్రేడ్లు గా వర్గీకరించి కేంద్రాలకు తీసుకు వస్తే మంచి ధర లభిస్తుందన్నారు. నియోజక వర్గంలో సుమారు 99 వేల క్వింటాళ్ల పొగాకు నిల్వలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు సొమ్ము చెల్లించకుండా మొండిచేయి చూపితే కూటమి ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించింద న్నారు. కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ ప్రభు త్వం పొగాకును కొనుగోలు చేయడం ఇదే ప్రథ మమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ జేడీ కాకుమాను శ్రీనివాస రావు, మార్క్‌ఫెడ్ డీఎం నరసింహారెడ్డి, డీసీఎంఎస్ బీజినెస్ మేనేజర్ హరిగోపాలం, జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు పాల్గొన్నారు.

మరో రైలు మార్గం.. సిద్ధం

- 4 నుంచి శ్రీకాళహస్తి లేన్‌లో రాకపోకలు
- తిరుపతి - నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు అనుమతి
- న్యూపిడుగురాళ్ల స్టేషన్-శావల్యాపురం వరకు పూర్తి



నెమలిపురి రైల్వే స్టేషన్

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)
గుంటూరు డివిజన్ పరిధిలో మరో రైలు మార్గం సిద్ధమైంది. చిరకాల స్వప్నమైన శ్రీకాళహస్తి రైల్వేలేన్ అందుబాటులోకి వచ్చింది. 2010-11లో 309 కిలోమీటర్లు రైల్వేలేన్ పనులు ప్రారంభించారు. అయితే తొలి దశలో న్యూ పిడుగు రాళ్ల నుంచి శావల్యాపురం వరకు నాలుగేళ్ల క్రితం ట్రాక్ నిర్మించారు. కొంతకాలంగా ఈ మార్గంలో సరుకు రవాణాకు గూడ్స్ రైళ్లను నడుపుతున్నారు. గూడ్స్ రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. వచ్చే నెల 4 నుంచి ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో నాందేడ్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలకు ఆమోదం తెలిపారు. న్యూ పిడుగురాళ్ల స్టేషన్ నుంచి శావల్యాపురం వద్ద పాత గోవా రైల్వేలైన్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో 07189 నెంబరు గల నాందేడ్ - తిరుపతి రైలును ప్రతి శుక్రవారం నడపనున్నారు. అలాగే 07190 నెంబరు గల తిరుపతి - నాందేడ్ రైలును ప్రతి శనివారం నడపనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యుల్‌ను రైల్వేశాఖ విడుదల చేసింది. న్యూ పిడుగురాళ్ల నుంచి నెమలిపురి, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ స్టేషన్ల మీదగా రైలును నడపనున్నారు.

ఈ రైలుకు కొత్తగా నిర్మించిన రొంపిచర్ల స్టేషన్‌లో స్టాపింగ్ ఇచ్చారు. ఈ రైలు ప్రస్తుతం గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు మీదగా తిరుపతికి నడుపుతున్నారు. దీనిని న్యూ పిడుగురాళ్ల స్టేషన్ నుంచి రొంపిచర్ల, వినుకొండ, దొనకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, కడప, రాజంపేట, రేణిగుంట మీదగా తిరుపతి రూట్‌కు మార్చారు. తొలిసారిగా శ్రీకాళహస్తి కొత్త రైల్వే లేన్‌లో తిరుపతి రైలును ఏర్పాటు చేస్తుండటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య

సచివాలయ ఉద్యోగుల బదిలీల కోలాహలం

- ఉమ్మడి జిల్లా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్

గుంటూరు సిటీ, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గుంటూరు జిల్లాలో సచివాలయ ఉద్యోగుల బదిలీల కోలాహలం శనివారం ఆరంభం అయ్యింది. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోకి వచ్చే ఇం జనీరింగ్ అసిస్టెంట్‌ల కౌన్సెలింగ్ ప్రక్రియ గుంటూరు జిల్లా పరిషత్ ఆవరణలో జరిగింది. పం చాయతీ రాజ్ గుంటూరు జిల్లా ఎస్ఈ బ్రహ్మ య్య ఆధ్వర్యంలో జరిగిన కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు మూడు జిల్లాల నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 872 మంది ఇంజనీరింగ్ అసి స్టెంట్‌లు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్నారు. వారిలో 473 మంది ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని బదిలీకి అర్హులుగా ఉన్నారని అధికారులు తెలిపారు. హేతుబద్ధీకరణ ప్రక్రియలో 513 ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు తెలిపారు. వారిలో 283 మందికి క్లస్టర్లు ఉన్నాయని, 192 మందికి క్లస్టర్‌లు లేవని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం సూచించిన విధంగా 513 పోస్టుల్లో బదిలీ ప్రక్రియ జరుగు తుందని అధికారులు వెల్లడించారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు పలువురు మహిళా ఉద్యోగులు చంటి పిల్లలను కూడా తీసుకొని వచ్చారు.

మరమ్మతులు ముమ్మరం

- రూ.4 కోట్లతో డ్రెయిన్‌లు, కాల్వల పనులు



కోతకు గురైన మెయిన్ కెనాల్ కట్టను ఇసుక బస్తాలతో బలపరుస్తున్న సిబ్బంది

రేపల్లె, జూన్ 28(ఆంధ్రజ్యోతి): తీర ప్రాంతంలో ఖరీఫ్ సీజన్‌కు చివరి భూముల వరకు సాగునీరు అందించేందుకు కాల్వలు, డ్రెయిన్‌ల మరమ్మతులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడ డ్రెయిన్‌లు, పంట కాల్వలు, సైడ్ చానల్స్ పూడుకుపోయి.. విపరీతంగా గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించే పరిస్థితి లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం కాల్వలు, డ్రెయిన్ల మరమ్మతుల కోసం రూ.4 కోట్లు నిధులు మంజూరు చేసింది. నీటి సంఘాల ఆధ్వర్యంలో రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లోని కాల్వల పూడికతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సాగునీటి కాల్వల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించారు. నిధులు మంజూరు చేయించడంతో పాటు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అధికారులతో సమీక్షిస్తూ వేగవంతం చేస్తున్నారు. కృష్ణా పశ్చిమడెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తున్నారు.

నిధులున్నా సాగని ప్రభుత్వ నిర్మాణాలు

- రూ.45.45 కోట్లతో వైసీపీ హయాంలో శంకుస్థాపనలు
- ప్రస్తుతం తిరిగి అంచనాలు రూపొందిస్తున్న అధికారులు

వేమూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాల పరిధిలో 158 భవనాలు నిర్మించేందుకు రూ.45.45 కోట్లతో వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే ఆయా భవనాలకు ఆర్భాటంగా శంకుస్థాపనలు జరిగాయే కానీ పనులు ఆ స్థాయిలో జరగలేదు. గత సంవత్సర కాలంగా ఆయా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిధులు ఉన్నప్పటికీ నిర్మాణాలు పూర్తి చేయకపోవడానికి కారణాలు తెలియడం లేదు. నియోజకవర్గంలో 70 సచివాలయ భవనాలు, 50 రైతు భరోసా కేంద్రాలు, 48 హెల్త్ వర్క్ సెంటర్లు నిర్మాణాలు మంజూరయ్యాయి. కాగా వాటిలో 31 సచివాలయ భవనాలు, 16 రైతు భరోసా కేంద్రాలు, 47 హెల్త్ వర్క్ సెంటర్లు నిర్మాణాలు మాత్రమే పూర్తి చేశారు. వీటికి రూ.18.75 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 74 నిర్మాణాలలో కొన్నింటిని ప్రారంభించి పనులు అసంపూర్తిగా నిలిపివేశారు. మరికొన్నింటిని అసలు ప్రారంభించలేదు. 74 పనులు పూర్తి చేసేందుకు రూ.28.30 కోట్లు నిధులు మంజూరు చేయాలంటూ తిరిగి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గతంలో విడుదలైన నిధులు ప్రభుత్వ ఖజానాలో ఉన్నప్పటికీ తిరిగి ప్రతిపాదనలు పంపడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వివిధ దశల్లో నిలిచిపోయిన భవన నిర్మాణాలకు గతంలో ఉన్న నిధులను ఖర్చు చేయవద్దని ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినందు వల్ల తిరిగి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. నిధులు విడుదల కోసంగా ఎదురు చూస్తున్నామని తిరిగి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని నియోజకవర్గ స్థాయి అధికారులు తెలిపారు.



కుచ్చెళ్లపాడులో నిలిచిన పంచాయతీ భవన నిర్మాణం పనులు

కోరు.. కన్నీళ్లు

- అర్ధరాత్రి వేళలో అత్యధికం
- అనారోగ్య సమస్యలపై బాధితుల ఆవేదన
- ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్

మేదరమెట్ల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మిర్చి ఫ్యాక్టరీ నుంచి వచ్చే కోరుతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం. తలుపులు వేసుకున్నా కోరు వస్తోంది. శ్వాస అందక ఉక్కిరిబిక్కిరవుతున్నాం.. అంటూ మేదరమెట్లతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేదరమెట్ల సమీపంలోని మిరపకాయల ఫ్యాక్టరీ నుంచి 15 రోజులుగా భరించలేనంతగా కోరు వస్తుందని, అర్ధరాత్రి వేళలో మరింత ఎక్కువగా వస్తుందని చుట్టుపక్కల వారు వాపోతున్నారు. గతంలో ఇలాగే వస్తున్నప్పుడు గ్రామస్తుల ఆందోళనతో అధికారుల సూచనలతో కొంతకాలం యాజమాన్యం ఫ్యాక్టరీ కార్యకలాపాలను ఆపేసింది. కోరు రాకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీ నడుపుకోవచ్చని అధికారులు ఆదేశాలిచ్చారు. అనంతరం కొన్ని చర్యలు తీసుకున్న యాజమాన్యం ఫ్యాక్టరీ నడపడం మొదలు పెట్టింది. అయితే ఇంతకాలం గాలి పడమర వైపునకు వీయడంతో మేదరమెట్లకు కోరు రాలేదు. ఇటీవల తూర్పు వైపునకు గాలి వీయడంతో కోరు మేదరమెట్ల వైపు వస్తున్నది. ఈ కోరుతో గుండె, ఆయాసం, తదితర అనారోగ్య సమస్యలున్న వారు తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారని వారికేమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, యాజమాన్యం సత్వరమే స్పందించి కోరు రాకుండా చర్యలు చేపట్టాలని లేదా ఫ్యాక్టరీ నడపడం ఆపేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.



మేదరమెట్లలోని సింథైట్ ఫ్యాక్టరీ

పదేళ్ల నుంచి అల్లాడుతున్నాం..

ఫ్యాక్టరీ పెట్టిన పదేళ్ల నుంచి కోరుతో అల్లాడుతున్నాం. ఎండాకాలం మూడు నెలలైతే పరిస్థితి దారుణం. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే అప్పుడు ఆపి అర్ధరాత్రి తర్వాత కార్యకలాపాలు చేపడుతున్నారు. కోరుతో గుండె సమస్యలున్న వారు మరణిస్తున్నారు. 10వేలకు పైగా జనాభా ఉన్న ఊరికి అరకిలో మీటరు దూరంలో మిరపకాయల ఫ్యాక్టరీకి అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారు. ఎన్నిసార్లు పిర్యాదులు చేసినా అధికారులు పరిశీలిస్తున్నాం.. చర్యలు తీసుకుంటున్నాం.. అంటూ మాటలతో సరిపెడుతున్నారే కానీ కోరు ఆగింది లేదు. - చావా రాజేష్

అవీ.. ఇవీ



శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహిస్తున్న దాతలు

వైభవంగా మండల పూజలు

అద్దంకి,జూన్28(ఆంధ్రజ్యోతి): శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం రాతి మండపం పునర్‌నిర్మాణం, ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం మండల పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభం దాత మేదరమెట్ల శంకరారెడ్డి కుటుంబస భ్యులు, రాతి మండపం ప్రధానదాతలలో ఒకరైన కాట్రగడ్డ అనిల్‌కుమార్ దంపతులు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. వేదపండితులు, రుత్వికులు, ఈవో తిమ్మానాయుడు, దాతలు ఆలయ ప్రదక్షిణ చేసి పరివార దేవతలకు, ధ్వజస్తంభం వద్ద నారికేళ సమర్పన చేశారు. ఉభయ దాతలను వేదపండితులు, పూజారులు ఆశీర్వదించారు. శనివారం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.

పాఠకులకు ముఖ్య గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో నిజానిజాలు క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు ప్రకటించిన లేదా ప్రచురించిన క్లైములతో ఆంధ్రజ్యోతి సంస్థకు ఏ విధమైన సంబంధం లేదు. ప్రకటనలకు సంబంధించి పాఠకులు బ్యాంక్ అకౌంట్ల ద్వారా/ఇతరత్రా నమ్మించబడిన/క్లైమ్స్‌కు,చట్ట వ్యతిరేక మోసాలకు ప్రకటనదారునితో జరుపబడు లావాదేవీలకు ఆంధ్రజ్యోతి సంస్థ/యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. పాఠకులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించగలరు.
మేనేజర్ - ఏడివిటి

అద్దంలా గ్రామీణ రోడ్లు

దశాబ్దాల నుంచి అభివృద్ధికి నోచని రహదార్లకు మహర్దశ

చెన్నుపల్లి - వైదన గ్రామాల మధ్య బీటీ రోడ్డు పనుల పూర్తి

2న మంత్రి రవికుమార్‌తో ప్రారంభానికి సన్నాహాలు

బల్లికురవ. జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ఎన్నో దశాబ్దాల నుంచి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామీణ రోడ్లకు కూటమి ప్రభుత్వం రాగానే రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. గతంలో ఈ రోడ్లపై ప్రయాణం అంటే భయపడే ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.



చెన్నుపల్లి - ముక్తేశ్వరం గ్రామాల మధ్య అభివృద్ధి పరిచిన గ్రామీణ బీటీ రోడ్డు

చెన్నుపల్లి - వైదన గ్రామాల మధ్య బీటీ రోడ్డు పనులు పూర్తి కావటంతో జూలై రెండో తేదీన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఈ రోడ్డును ప్రారంభించేదుకు సన్నాహాలు చేస్తున్నారు.

బల్లికురవ మండలంలో చెన్నుపల్లి - వైదన గ్రామాల మధ్య గతంలో వేసిన గ్రామీణ తారు రోడ్డు అధ్వాన స్థితికి చేరింది. ఉంది. మోకాటి లోతు గోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల అధికారంలో ఉన్నా రోడ్ల గురించి పట్టించుకోలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే పలు గ్రామాల ప్రజలు రోడ్ల దుస్థితిని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 3 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో రోడ్డు పనులు వేగంగా పూర్తి అయ్యాయి. అద్దం మాదిరిగా రోడ్డును అభివృద్ధి పరిచారు. ఈ రోడ్డును మంత్రి రవికుమార్ చేతుల మీదుగా జూలై రెండో తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలానే సంతమాగులూరు మండలంలో అభివృద్ధికి నోచుకొని సజ్జాపురం రోడ్డుకు ఉపాధి హామీ పథకం నిధులు రూ. 1.20 కోట్లు మంజూరు చేయగా రోడ్డు పనులు పూర్తి కాగా ఇటీవల మంత్రి రవికుమార్ ప్రారంభించారు. అలానే అద్దంకి మండలం గోవాడ నుంచి నామ్‌రోడ్డు వరకు దెబ్బతిన్న గ్రామీణ బీటీ రోడ్డుకు రూ. 1.20 కోట్ల నిధులు మంజూరు కాగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఈ రోడ్డును కూడా ఇటీవలే ప్రారంభించారు. గతంలో ఎన్నడు లేని విధంగా గ్రామీణ బీటీ రోడ్లు అభివృద్ధి పరటచం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



సూరేపల్లి - వైదన గ్రామాల మధ్య అభివృద్ధి పరిచిన తారు రోడ్డు

గోతుల రోడ్లకు మోక్షం



వైదన గ్రామం నుంచి చెన్నుపల్లి వరకు ఉన్న గ్రామీణ బీటీ రోడ్డు ఎన్నో దశాబ్దాల నుంచి అభివృద్ధి పరిచిన దాఖలాలు లేవు. టీడీపీ ప్రభుత్వం రాగానే బీటీ రోడ్డును అద్దంలా అభివృద్ధి పరిచారు. మోకాటి లోతు గోతుల నుంచి ప్రభుత్వం మోక్షం కలిగించింది.

- రావులపల్లి వంశీ, సూరేపల్లి, బల్లికురవ మండలం

తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి



చెన్నుపల్లి, వైదన గ్రామాల మధ్య ఉన్న బీటీ రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. ఈ రోడ్డు ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంది. తాము ఈ రోడ్డు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లగా రూ.3 కోట్లను మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయడం హర్షదాయకం

- నాగండ్ల శేషుబాబు, ముక్తేశ్వరం, బల్లికురవ మండలం

ఓటర్ల కోసం అదనపు పోలింగ్ బూత్‌లు

అద్దంకి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండే విధంగా అదనపు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామని అద్దంకి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎస్‌డీసీ విజయజ్యోతికుమారి అన్నారు. అద్దంకి పట్టణం పరిధిలో 10, మండలంలోని శంఖవరప్పాడు, ధర్మవరం, తిమ్మాయపాలెం పోలింగ్ బూత్‌లలో 1,200 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నందున ఆయా ప్రాంతాలలో అదనపు పోలింగ్ బూత్‌ల ఏర్పాటుపై శనివారం పరిశీలన చేశారు. అన్ని పోలింగ్ బూత్‌లలో కచ్చితంగా 1,200 మంది కంటే తక్కువ ఓటర్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని విజయజ్యోతి కుమారి తెలిపారు. తహసీల్దార్ శ్రీచరణ్, మున్సిపల్ కమీషనర్ రవీంద్ర, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ శంకర్, ఆయా బీఎల్‌వోలు పాల్గొన్నారు.

చినగంజాంలో

చినగంజాం : మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోరల్ అధికారి, బాపట్ల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కేఆర్ఆర్‌సీ ఎస్.లవన్న శనివారం పరిశీలించారు. మండల పరిధిలో 1,200లకు పైన ఓటర్లు ఉన్న సంతరావూరు-259, గొనసపూడి-263, కడవకుదురు-268, సోపిరాల-274, పెదపల్లెపాలెం-282, పెదగంజాం-290, 291 పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జె.ప్రభాకరరావు, ఇన్‌చార్జ్ ఆర్ఐ బండారు దానియేలు తదితరులు పాల్గొన్నారు.

పర్చూరులో



శంఖవరప్పాడులో పోలింగ్ స్టేషన్‌ను పరిశీలిస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయజ్యోతికుమారి, తహసీల్దార్ శ్రీచరణ్

పర్చూరు : మండలంలోని పలు పోలింగ్ బూత్‌లను శనివారం తహసీల్దార్ పి.బ్రహ్మయ్య, ఎన్నిక డీటీ ఎం.మాధవీలత ఆధ్వర్యంలో పరిశీలించారు. పర్చూరులోని ఉర్దూ పాఠశాల, పంచాయతీ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంతోపాటు, వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు యార్లగడ్డ శ్రీనివాసరావు, గోవిందరెడ్డి, కార్యదర్శి మస్తాన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పాటుపడాలి

- ఎమ్మెల్యే కొండయ్య



క్లస్టర్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పాటు పడాలని ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు. నియోజకవర్గ కమిటీల పరిశీలకులు పర్చూరుకు చెందిన సీతయ్య, రేపల్లెకు చెందిన జీవీ నాగేశ్వరరావు, మోహన్‌రావులతో కలిసి క్యాంపు కార్యాలయంలో క్లస్టర్‌ల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలు సేకరించి కమిటీల ఏర్పాటుకు సన్నద్ధం కావాలని సూచించారు. వివాదాలు, విభేదాలకు తావులేకుండా స్పష్టమైన ప్రణాళికతో రూపకల్పనకు అడుగులు వేయాలన్నారు. అందుకు సంబంధించి సుదీర్ఘంగా కార్యకర్తలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాంతంలో పసుపు జెండా ఎగిరే బాధ్యత ఆయా ప్రాంత నేతలదేనని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ధ్యానంతో మానసిక ప్రశాంతత

పర్చూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):ధ్యానంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, మానసిక రుగ్మతలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ విధిగా ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలని గురూజీ శ్రీ సంత్ సదానంద గిరి మహరాజ్ అన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ క్రిష్ణంశెట్టి పార్వతి దశదిన కర్మ శనివారం పర్చూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 300 మంది మహిళల సారధ్యంలో ధ్యానంపై ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. తొలుత క్రిష్ణంశెట్టి పార్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గురూజీ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మానసిక రుగ్మతలు వీడి జీవితం సుఖమయం అవుతుందన్నారు.



ధ్యానం గురించి వివరిస్తున్న స్వామీజీ శ్రీ సంత్ సదానందగిరి మహరాజ్

ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి కృషిచేయాలి

వేటపాలెం(చీరాల), జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి సిబ్బంది కృషి చేయాలని ఎంఈవోలు జేవీ సుబ్బయ్య, పురుషోత్తం పేర్కొన్నారు. శనివారం వేటపాలెం మండలం కార్యాలయంలో సీఆర్పీలు, ఐఆర్టీలు, పీటీఐడబ్ల్యూలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఐదు సంవత్సరాల చిన్నారులను గుర్తించి పాఠశాలల్లో చేరే విధంగా చూడాలని చెప్పారు. అలాగే విధంగా విద్యార్థుల శాతం పెరిగేలా చూడాలన్నారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

కిచెన్ గార్డెన్ వర్క్‌షాప్‌లో ఉత్సాహంగా విద్యార్థులు

వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కిచెన్ గార్డెన్ వర్క్‌షాప్‌లో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ గంధం, మహాగని, స్టై ఫ్రూట్, వెదురు, ఎర్రచందనం, నేరేడు వంటి విత్తనాలను ఉపయోగించి సీడ్ బాల్స్ తయారు చేశారు. మొక్కలు, ఆకు కూరలు వివిధ రకాల గార్డెన్ పెంపకాలతో ఆరోగ్యంగా జీవించవచ్చని అధ్యాపకులు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని దీప్తి, నంగు వెంకట రామిరెడ్డి, విద్యాధర్, దశరథరామిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న విద్యాశాఖ అధికారులు

నేడు విద్యుత్‌కు తాత్కాలిక అంతరాయం

చీరాల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ మరమ్మతుల నేపథ్యంలో ఆదివారం తాత్కాలిక అంతరాయం ఉంటుందని ఆ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేవాంగపురి, రామకృష్ణాపురం, సాల్మన్ సెంటర్, పాత చీరాల, గంజి పాలెం, ఉడ్ నగర్, కొత్తపేట, వేటపాలెం మండల పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఇదే తరహా అంతరాయం ఉంటుందని, అనంతరం యథావిధిగా సరఫరా జరుగుతుందని అధికారులు తెలిపారు.

నేడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశం

అద్దంకి,జూన్28(ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లింపునకు వీలుగా ఆదివారం సెలవు దినం అయినప్పటికి అద్దంకి డివిజన్ పరిధిలోని అద్దంకి, మార్టూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలలోని కౌంటర్‌లు పనిచేస్తాయని ఈఈ నల్లూరి మస్తాన్‌రావు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయా విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలలోని కౌంటర్‌లలో బిల్లులు చెల్లించాలని కోరారు.

మహనీయుల అడుగు జాడల్లో యువత సాగాలి

చీరాల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : దేశ ఖ్యాతిని చాటిన మహనీయుల అడుగు జాడల్లో యువతరం సాగాలని శ్రీవివేకానంద సేవా సమితి ప్రతినిధి సర్వేశెట్టి సుబ్బరామయ్య పేర్కొన్నారు. శనివారం స్థానిక శాఖ గ్రంథాలయంలో పీవీ నరసింహారావు జయంతి వేడుకలు సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో హరి ప్రసాదరావు, భరణి, రాజు, శివ, జగదీష్, గౌతమ్, రోశయ్య, వంశీకృష్ణ, సుబ్బారావు పాల్గొన్నారు.

పిల్లలను బడిలో చేర్పించాలి

బల్లికురవ. జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించి వెంటనే వారిని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎంపీడీవో కుసుమకుమారి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అన్ని గ్రామ సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో మండల హేబిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ జూలై 12వ తేదీ వరకు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఎంఈవో రమేష్ మాట్లాడుతూ 6 నుంచి 14 ఏళ్లలోపు విద్యార్థులు ఎవరైనాబడి మాని వేసి ఉంటే వెంటనే వారి గృహాలకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి బడిలో చేర్పించాలన్నారు.



అండర్ 16 జట్టుకు ఎంపికైన క్రీడాకారులతో అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు

ఉమ్మడి జిల్లా అండర్16 క్రికెట్ జట్టు ఎంపిక పూర్తి

మేదరమెట్ల, జూన్ 28(ఆంధ్రజ్యోతి) ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్16 క్రికెట్ జట్టును ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశామని ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. ఈనెల 21వ తేదీన ఒంగోలులోని మంగమూరు డొంకలో అండర్16 సెలక్షన్స్‌లో 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, అందులో ప్రతిభ కనబర్చిన 29 మందిని ఎంపిక చేసి బాపట్ల జిల్లా కారంచేడు మండలం రావినూతలలోని రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ స్టేడియంలో పోటీలు నిర్వహించామని వివరించారు. వారిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 16 మంది జట్టును ఎంపిక చేశామని, వీరితోపాటు నలుగురు క్రీడాకారులను అదనంగా తీసుకున్నామని కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. జూలై3వ తేదీన మంగళగిరి వద్ద పేరేచర్లలో జరిగే అంతర్‌జిల్లా క్రికెట్ పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమంలో పీడీసీఏ అధ్యక్షుడు నవీన్ కుమార్, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివారావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం, కోచ్‌లు చంద్రశేఖర్, బాబూరావులు హాజరయ్యారు.



పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు గోడౌన్లను పరిశీలిస్తున్న అధికారులు, స్థానిక నేతలు

నేడు నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం

- హాజరుకానున్న మంత్రులు పార్థసారథి, గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి రాక
- మార్కెట్ యార్డులో గోడౌన్లు పరిశీలించిన అధికారులు

పంగులూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి):పంగులూరు మార్కెట్ యార్డ్‌లో ఈ నెల 30వ తేదీన నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి డి.సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు జరిగే పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావులు పాల్గొంటారని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు సందర్భంగా పంగులూరు మార్కెట్‌యార్డ్ గోడౌన్ల పరిస్థితిని, కొనుగోలు కేంద్రం ప్రారంభ ఏర్పాట్లను వ్యవసాయాధికారి, సుబ్బారెడ్డి, ఇన్‌చార్జ్ ఎంపీడీవో సుమంత్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్వేత, స్థానిక నేతలు రావూరి రమేష్, కుక్కపల్లి ఏడుకొండలు శనివారం సాయంత్రం పరిశీలించారు. మండలంలోని చందలూరు, పంగులూరు, నూజెళ్లపల్లి, బూదవాడ, ఏపీపాలెం, కొప్పెరపాడు, తక్కెళ్లపాడు పరిసర గ్రామాలలో వేల ఎకరాలలో నల్లబర్లీ సాగుచేశారు. పంగులూరు మార్కెట్ యార్డులో నల్లబర్లీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంపై ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోడౌన్ల పరిశీలన కార్యక్రమంలో స్థానిక నాయకులు జాగర్లమూడి సుబ్బారావు, గుదిబండ్ల ఆదిరెడ్డి, ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు

మామిడి కాయల లారీ బోల్తా



లారీ బోల్తా పడటంతో చెల్లాచెదురుగా పడిన మామిడి కాయలు


బల్లికురవ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని అద్దంకి నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై ఎస్ఎల్ గుడిపాడు వద్ద శనివారం తెల్లవారు జామున మామిడి కాయల లారీ రోడ్డు మార్జిన్ లోని చెట్టును ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ రాంబాబు, క్లీనర్ నవీన్‌లకు గాయాలు అయ్యాయి. లారీలోని కాయలు మెత్తం నేల పాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్‌లను హైవే అంబులెన్స్ సిబ్బంది సంతమాగులూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

నేల బావిలో పడి వ్యక్తి మృతి



మృతుడు చినవెంకటరావు

ఇంకొల్లు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): నేల బావిలో జారిపడి వ్యక్తి మృతి చెందాడు.ఈ సంఘటన ఇంకొల్లు మండలం పావులూరులో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు గ్రామానికి చెందిన గుంజి చినవెంకటరావు(47) బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు అనుమానంతో వెతకగా నేల బావిలో పడి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులు సమాచారం అందించటంతో హుటా హుటిన ఎస్సై సురేష్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని వెలికి తీయించారు. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి భార్య శివ పార్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





తుమ్మలపెంట రోడ్డులో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్

సమన్వయ లోపం

- ప్రభుత్వ ఆస్తుల రక్షణలో వివిధశాఖల వైఫల్యం
- అక్రమ లేఅవుట్లపై పొంతన లేని సమాధానాలు
- ఆక్రమిత స్థలాల్లో పూర్తికాని సర్వే
- వాస్తవాలు నిగ్గుతేలేదెప్పుడో...?

కావలి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో కబ్జాదారులు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల విషయంలో నెలకొన్న గందరగోళం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అక్రమలేఅవుట్లలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిరక్షించటంలో రెవెన్యూ, మున్సిపల్, జలవనరుల శాఖల మధ్య సమన్వయం కొరవడింది. ఎవరికి వారు తప్పించుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప, వాటికి రక్షణ కల్పిద్దామనే ఆలోచనలేదు. అక్రమ లేఅవుట్లలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఏడాది కిందట సర్వే చేపట్టారు. అది ఇంకా పూర్తి కాలేదు. ఈ అక్రమ లేఅవుట్లలో ఎంత ప్రభుత్వ స్థలం ఉందనే విషయమై ఆయా శాఖల అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.

● 123 లేక 145 ఎకరాలా...?

కావలిలో అక్రమ లేఅవుట్‌దారులు 123 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని, సుమారు 9 నెలల కిందట మున్సిపల్ కార్యాలయంలో తహసీల్దార్ వెల్లడించారని మున్సిపల్ కమిషనర్ జీ. శ్రావణ్‌కుమార్ విలేకరులకు వివరించారు. అయితే ఇటీవల సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య సమాచార హక్కు చట్టం కింద కావలి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లు ఎన్ని ఉన్నాయి.. ఎన్నిఎకరాల్లో లేఅవుట్లు వేసి ఉన్నారని అడిగారు. ఇందుకు సమాచార హక్కు చట్టం కింద పట్టణప్రణాళికాధికారి సమాధానమిస్తూ 145 ఎకరాల్లో 18 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి అధికారుల వద్ద స్పష్టమైన సమాచారం లేదని తెలుస్తోంది.

● ఆస్తులు ఎక్కడున్నాయో ఆశాఖకే తెలియదు..

అక్రమ లేఅవుట్‌దారులు ఆక్రమించిన స్థలాలు ఎక్కువగా కాలువలు, నీటికుంటలు, చెరువు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ జలవనరులశాఖ పరిధిలోకి వస్తాయి. అయితే జలవనరులశాఖ అధికారులకు మాత్రం తమశాఖ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో కూడా పూర్తిగా తెలియదు. రెవెన్యూ శాఖ సర్వేచేసి తమకు అప్పగిస్తే వాటిని కాపాడుకుంటామని వారు చెబుతున్నారు. అంతేకాక అన్నీ ప్రభుత్వ ఆస్తులపై రెవెన్యూకే హక్కులు ఉంటాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా వారిదేనని అంటున్నారు.

● మామూళ్లు ఇస్తే చాలు

ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేస్తుంటే, వాటిని అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు తమ మామూళ్లు తమకు వస్తే చాలన్నట్లుగా ఉంటున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆక్రమణల స్థలాలు జలవనరులశాఖవి, వాటిని గుర్తించాల్సింది రెవెన్యూ శాఖవారు మధ్యలో మనకెందుకులే అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. అందినంత ముడుపులు తీసుకుని మిన్నకుండిపోతున్నారు.

● స్వాధీనానికి వెనుకడుగు

అక్రమలే అవుట్లను సర్వేచేసి, వాటిలో ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించినా వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. ఇకపోతే మున్సిపల్ అధికారులే కొంతఖర్చు పెట్టి ట్రంచ్ కొట్టిస్తున్నా కొంతకాలం తర్వాత వాటిని ఆక్రమణదారులు పూడ్చివేస్తున్నా పట్టించుకోవటంలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఆక్రమణల స్థలం ఎంతో తేల్చుతాం



కావలిలోని అక్రమ లేఅవుట్లలో ప్రభుత్వ స్థలం గుర్తించేందుకు సర్వే చేస్తున్నాం. అది పూర్తి అయితేనే ఎంత స్థలం ఆక్రమణకు గురైందో స్పష్టంగా చెప్పగలం. ఈనెలాఖరుకు సర్వే పూర్తి అవుతుంది.

- ఎం. సన్నీ వంశీక్రిష్ణ, ఆర్డీవో

తేల్చాల్సింది రెవెన్యూశాఖే...!



అక్రమ లేఅవుట్లలో ప్రభుత్వ స్థలాలు ఎంత ఉన్నాయో తేల్చాల్సిందే రెవెన్యూశాఖే. గతంలో ఆర్డీవో ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ సమక్షంలో తాను అక్రమ లేఅవుట్లలో 123 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉందని చెప్పాం. లేఅవుట్లు గుర్తించగలంకానీ, అందులో ప్రభుత్వ స్థలం ఉందని తమకు ఎలా తెలుస్తుంది. సర్వే పూర్తి అయితే కానీ స్పష్టత రాదు.

- జీ.శ్రావణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్



రైతులతో సమీక్షిస్తున్న కలెక్టర్ ఆనంద్, పక్కన కావలి ఎమ్మెల్యే డీవీ క్రిష్ణారెడ్డి

విమానాశ్రయ భూసేకరణపై సమీక్ష

- కావలి ఎమ్మెల్యే, ఆర్డీవో సమక్షంలో రైతులతో మాట్లాడిన కలెక్టర్
- కుదిరిన ఏకాభిప్రాయం
- త్వరలోనే పనుల ప్రారంభం

కావలి, జూన్28(ఆంధ్రజ్యోతి) దగదర్తి మండలం దామవరం విమానాశ్రయ భూసేకరణను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డితో కలిసి కలెక్టర్ ఓ ఆనంద్ రైతులతో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయానికి ఇంకా 700 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, అందులో సుమారు 400 ఎకరాల వరకు హక్కుల విషయంలో రైతుల వివాదం కోర్టులో ఉంది. భూసేకరణలో ప్రధాన సమస్యగా ఉన్న కేసుల విషయమై రైతులతో ఎమ్మెల్యే సమక్షంలో కలెక్టర్ మాట్లాడారు. అయితే పరిహారం విషయంలో వివాదంలో ఉన్న రైతులు ఏకాభిప్రాయానికి వచ్చినా, అది కోర్టులో ఉన్నందున దాన్ని ఎలా పరిష్కరించాలనే దానిపై సమీక్షించారు. ఒకవేళ మీరు కోర్టులో రాజీ పడకుండా జాప్యం చేస్తే, పరిహారం సొమ్మును కోర్టులో చెల్లించి తాము భూములను స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ చెప్పారు. దీంతో వారు కోర్టులో రాజీ పడేందుకు సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో భూసేకరణ పూర్తి చేసి విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని సమీక్ష అనంతరం ఎమ్మెల్యే విలేకరులకు తెలిపారు. ఈ సమీక్షలో ఆర్డీవో ఎం.సన్నీ వంశీక్రిష్ణ, దగర్తిమండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి

- వేలం కేంద్రం వద్ద రైతుల అర్ధనగ్న ప్రదర్శన
- మద్దతు తెలిపిన సీపీఎం రైతు సంఘం

కందుకూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): లోగ్రేడ్ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కందుకూరులోని పొగాకు వేలం కేంద్రం-2 వద్ద కొండసముద్రం, మాలకొండరాయునిపాలెం పొగాకు రైతులు శనివారం అర్ధనగ్న ప్రదర్శనతో రాస్తారోకో నిర్వహించారు. క్లస్టర్‌లో 180 బేళ్లు పెడితే 100 బేళ్లు నోబిడ్ చేయడంతో కొనుగోళ్లలో అతి తక్కువ ధర పలికాయి. ఇందుకు నిరసనగా వేలం కేంద్రాన్ని రైతులు మూసివేసి నిరసనకు దిగారు. పొగాకు రైతు లకు మద్దతుగా సీపీఎం రైతు సంఘం నాయకులు జీ వెంకటేశ్వర్లు, గౌస్‌బాషా, కుమార్, రాయుడు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పొగాకు రైతులు, సీపీఎం నాయకులు మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిం చేందుకు వ్యాపారులకు ఆదేశాలు ఇవ్వకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా కొనుగోళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎకరా పొగాకు సాగుకు రూ.1,80,000 ఖర్చు కాగా, కనీసం 1,20,000 కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు విచారం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించేంత వరకు ఎన్ని రోజులైనా నిరసన కొనసాగిస్తామని రైతులు పేర్కొన్నారు.



అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలుపుతున్న పొగాకు రైతులు



వక్ఫ్‌బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ అబ్దుల్ అజీజ్, పాల్గొన్న సభ్యులు

రూ. 15 కోట్లతో

దర్గాల అభివృద్ధి

- వక్ఫ్ ఆస్తులు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు
- వాణిజ్య దుకాణాల అద్దె పెంపుపై కమిటీ
- వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్

నెల్లూరు(సిటీ), జూన్ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దర్గాల అభివృద్ధికి రూ. 15 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. శనివారం నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో బోర్డు 4వ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గాల అభివృద్ధిని జిల్లా నుంచే మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బారాషహీద్ దర్గా వద్ద రూ. 11 కోట్లతో షాహీమసీదు, ఈద్గాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ. 2 కోట్లు ఖర్చు చేస్తుండగా, మరో 5 కోట్లను సీఎం చంద్రబాబు విడుదల చేశారన్నారు. దర్గా నుంచి వచ్చే నిధులు రూ. 1.50 కోట్లు, మైనార్టీ శాఖ నుంచి మరో రూ. 1.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. కసుమూరు, ఏఎస్‌పేట దర్గాలలో అన్నీ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

ఏపీఐఐసీకి భూములు విక్రయించం

గుంటూరు జిల్లా మల్లాయపాలెం వద్ద వక్ఫ్‌బోర్డుకి 236 ఎకరాలు, చిన్నకాకాణి వద్ద 77 ఎకరాల భూమి ఉందని, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు తమకు ఆ భూములు ఇవ్వాలని ఏపీఐఐసీ లేఖ రాసిందని అజీజ్ తెలిపారు. ఇప్పట్లో ఆ భూములను ఏపీఐఐసీకి అమ్మబోమని స్పష్టం చేశారు. కానీ దీర్ఘకాలం లీజు పద్ధతిలో బోర్డు పేరిటే కేటాయింపులు జరుపుతామన్నారు. వక్ఫ్‌బోర్డులో ఉద్యోగులు, సిబ్బంది కొరత ఉందని, వీటి భర్తీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఆస్తుల పరిరక్షణలో భాగంగా వివిధ కోర్టుల్లో 1500లకు పైగా కేసులు నడుస్తున్నాయన్నారు. జిల్లాల్లో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన కమిటీల్లో చైర్మన్‌గా కలెక్టర్లుగా, సభ్యులుగా ఎస్పీలను చేర్చామన్నారు. ఈ సమావేశంలో వక్ఫ్‌బోర్డు డైరెక్టర్లు ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, ఖాజా, అక్రం, ముక్రం, తషీమా, దావూద్‌బాషా, జకీర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

● అద్దె పెంపుపై కమిటీ

రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు నేతృత్వంలో 1300 వాణిజ్య దుకాణాలున్నాయని, వాటిని అతి తక్కువ అద్దె వస్తున్నదన్నారు. వాస్తవ అద్దెను రాబట్టడానికి రివ్యూ కమిటీని నియమిస్తున్నామని, తద్వారా 30 నుంచి 40 శాతం అద్దె పెరిగే అవకాశం ఉందని అజీజ్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని స్థానిక పేద ముస్లింలకు ఖర్చు చేస్తామని చెప్పారు. వక్ఫ్‌బోర్డుకు చెందిన భూముల లీజు పరిధిని పెంచుతున్నామన్నారు. పూర్వీకుల ఆస్తులను ఎవరైతే దుర్వినియోగానికి పాల్పడి, అన్యాక్రాంతం చేశారో వారని గుర్తించి క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.



సీట్లు 1,560...

చేరింది 260 !

- హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్ కోర్సులపై నీలినీడలు
- ప్రవేశాలపై విద్యార్థినుల అనాసక్తి
- అయోమయంలో ఉపాధ్యాయులు
- రెండురోజుల్లో ముగుస్తున్న అడ్మిషన్ల గడువు

నెల్లూరు(విద్య), జూన్ 28 (ఆంధ్రజ్యోతి): విద్యారం గంపై గత వైసీపీ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం... చిన్నచూపు ఎంతోమంది విద్యార్థినుల పాలిట శాపంగా మారింది. ఈ క్రమంలో ఇంటర్ నిర్వహించే హైస్కూల్ ప్లస్ పాఠశాలలు పరిస్థితి జిల్లాలో దారుణంగా తయారైంది. ఈ ఏడాది ప్రవేశాలు సరిగాలేక ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 1,560 సీట్లకుగాను 260 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

● స్పందన ఏదీ ?

హైస్కూల్ ప్లస్‌లో వరుస వైఫల్యాలతో చేదు అనుభవాల నుంచి తేరు కున్న విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టినా, క్షేత్రస్థాయిలో స్పందన లభించలేదు. కళాశాలల్లో పాఠ్యపుస్తకాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేకుండానే తరగతుల నిర్వహణ, ప్రయోగశాలల్లో విద్యార్థులకు సైన్స్ పాఠాలపై ప్రాక్టికల్స్ లేకుండా పరీక్షలకు పంపడంతో గతంలో అతి తక్కువ ఉత్తీర్ణతతో అపఖ్యాతిని మూటగట్టుకున్నాయి. ఎలాంటి వసతులు, బోధన లేకుండా ఇంటర్ తరగతుల నిర్వహణపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, కొంత మంది తమ పిల్లలను ఇతర కళాశాలల్లో చేర్పించారు. ఇవన్నీ ఈ ఏడాది అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపాయి.

● చేరింది 260 మంది మాత్రమే

13 హైస్కూల్ ప్లస్-2లో ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గ్రూపునకు 40 సీట్ల చొప్పున మొత్తం 1560 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు అన్ని కోర్సుల్లో కలిపి 260 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు వీటిపై దృష్టి సారించి, బాలికల విద్యాభివృద్ధికి పాటుపడాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

అడ్మిషన్లపై అనాశక్తి

జిల్లాలోని సంగం, మనుబోలు, నెల్లూరు సంతపేట, వావిళ్ల, బ్రహ్మదేవం, నార్త్‌రాజుపాళెం, కలువాయి, బిట్రగుంట, ఇందుకూరుపేట, నార్త్‌మోపూరు, జలదంకి, గాంధీజనసంఘం, ఇస్కపల్లిలో హైస్కూల్ ప్లస్ పాఠశాలలను హైస్కూల్ ప్లస్-2గా అప్‌గ్రేడ్ చేశారు. అయినా ఇంటర్ అడ్మిషన్లపై విద్యార్థినులు అనాశక్తిని చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే పరిస్థితి కాస్త మెరుగుపడినా బోధనా సిబ్బంది, పర్యవేక్షణ లోపం, ఫలితాల ప్రభావం తదితర కారణాలతో విద్యార్థినులు వీటిలో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. తల్లిదండ్రులకు సైతం భరోసా ఇవ్వలేకపోవడంతో కొద్దిమంది మాత్రమే ఈ ఏడాది అడ్మిషన్లు తీసుకున్నారు. కేవలం విద్యార్థినుల కోసమే వీటిని నిర్వహిస్తున్నా కూడా ప్రవేశాలు పొందేందుకు ముందుకు రావడం లేదు. మరో రెండు రోజుల్లో అడ్మిషన్లు పూర్తవుతుండగా స్వల్పంగా మాత్రమే అడ్మిషన్లు రావడంతో వీటి మనుగడ ప్రశ్నార్థకమైంది.

హైవే దిగ్బంధిస్తే క్రిమినల్ కేసులు తప్పవు

- కరేడు గ్రామస్థులకు పోలీసుల హెచ్చరిక

ఉలవపాడు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై రాస్తారోకో, దిగ్బంధం వంటి చట్ట వ్యతిరేక పనులు చేపడితే క్రిమినల్ కేసులు తప్పవని కందుకూరు డీఎస్పీ సీహెచ్ బాలసుబ్రహ్మణ్యం కరేడు గ్రామస్థులను హెచ్చరించారు. శనివారం కరేడు గ్రామంలో సీఐ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్సై అంకమ్మ, సిబ్బందితో కలిసి ఇండోసోలార్ భూసేకరణ బాధితులతో మాట్లాడారు. దీనిలో భాగంగా ప్రధానంగా గ్రామంలో ఉద్యమాన్ని నడిపిస్తున్న మిరియం శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంకమ్మ తెలిపారు. ఇండోసోల్ సోలార్ కంపెనీ కోసం ప్రస్తుతానికి కరేడు రెవెన్యూ పరిధిలోని సుమారు 4000 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం రైతువారి పట్టా నెంబర్లతో జీవో విడుదల చేసింది. దీనిపై భగ్గుమంటున్న గ్రామస్థులు ఆదివారం జాతీయ రహదారి కరేడు ర్యాంపు వద్ద హైవే దిగ్బంధంకు పిలుపు ఇచ్చారు. కరేడు గ్రామస్థులు, రైతు లు చేపడుతున్న పోరుబాటకు మద్దతుగా పాల్గొనాలని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ను, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను కలిసి వినతిపత్రాలు అందించారు. దీంతో అప్రమత్త మైన పోలీసు శాఖ ముందస్తుగా గ్రామస్థులు, రైతు లతో మాట్లాడి హెచ్చరికలు జారీచేశారు.



కరేడు గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ, ఎస్సై

జూలై 5న గ్రామసభ

ఇండోసోల్ కంపెని భూసేకరణ నిమిత్తం జూలై 5న కరేడు సచివాలయం-1 వద్ద గ్రామసభ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు శనివారం దండోరా వేయించారు. కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, డీఎస్పీ సీహెచ్ బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొంటారని గ్రామస్థులు, రైతులు గ్రామసభలో పాల్గొని సందేహాలను తీర్చుకోవాలని కోరారు.

డబ్బులిస్తేనే టీసీ, సర్టిఫికెట్లు

- ఇంటర్ బోర్డుకు విద్యార్థుల ఫిర్యాదు
- బోర్డు ఆదేశాలతో జిల్లా అధికారి విచారణ

కందుకూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి సుబ్బారావు శనివారం ఆకస్మికంగా విచారణ నిర్వహించారు. కళాశాలలో ప్రిన్సిపాల్ నాగూర్‌వలి టీసీల కోసం విద్యార్థుల వద్ద డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు అందాయి. బోర్డు సెక్రటరీ ఆదేశాల మేరకు ఆయన విచారణకు వచ్చారు. కళాశాల అధ్యాపకులు, లైబ్రేరియన్‌తోపాటు సిబ్బందిని విచారించారు. ప్రిన్సిపాల్‌తోనూ మాట్లాడారు. అయితే విద్యార్థులను విచారించాల్సి ఉందని, బోర్డు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సుబ్బారావు తెలిపారు.

నీకు చదువు రాదు..

టీసీ తీసుకుని వెళ్లిపో... !

- విద్యార్థిపై ఆగ్రహించిన సైన్సు టీచర్

దుత్తలూరు(ఉదయగిరి), జూన్ 28(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే 'నీకు చదువురాదు.. టీసీ తీసుకుని వెళ్లిపో' అని ఓ విద్యార్థిపై అగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సంఘటన దుత్తలూరు ఆదర్శ పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు కథనం మేరకు వివరాలు.. ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్‌రెడ్డిని శుక్రవారం సైన్స్ ఉపాధ్యాయుడు రాజశేఖర్ పిలిచి టీసీ తీసుకుని వెళ్లిమన్నాను కదా... మళ్లీ ఎందుకు వచ్చావు... అని అగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాక విద్యార్థి తల్లికి కూడా ఫోన్ చేసి పాఠశాలకు వచ్చి మీ అబ్బాయి టీసీ తీసుకెళ్లాలని చెప్పాడు. దీంతో శనివారం ఆ విద్యార్థి బంధువులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ సైమన్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఆయన విద్యార్థిని పిలిచి వివరాలు సేకరించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఆ ఉపాధ్యాయుడు ప్రస్తుతం స్కూలులో లేరని, రాగానే విచారించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కాగా గత ఏడాది నుంచి హర్షవర్ధన్‌రెడ్డి సరిగా చదవడం లేదని, అందుకనే సైన్స్ టీచర్ చదువు మానేయమని చెప్పాడని కొందరు విద్యార్థులు పేర్కొన్నారు.

ఉపాధి హామీ పనుల పరిశీలన

వలేటివారిపాలెం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కళవళ్లలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను శనివారం ఏపీఓ దయాసాగర్ పరిశీలించారు. శ్రామికుల సమక్షంలో మస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్‌కార్డు లేనివాళ్ల దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కొలతలు ప్రకారమే వేతనాలు లభించనున్నట్లు చెప్పారు. వేతనాలకు తగ్గట్లుగా పనిచేయించాలని తెలిపారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 గంటలకే పనులకు వెళ్లి తిరిగి 10 గంటల్లోపు ఇళ్లకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.


శ్రామికుల మస్టర్లను తనిఖీ చేస్తున్న ఏపీవో దయాసాగర్

న్యూస్ బాక్స్

ఎస్ఐకి సన్మానం


ఎస్ఐ ప్రభాకర్‌ను సన్మానిస్తున్న సతీష్‌నాయుడు, వీరాల

బిట్రగుంట, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): బోగోలు మండల తిప్ప పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చిన ఎస్సై ప్రభాకర్‌ను స్థానిక టీడీపీ, బీజేపీ, సామాజికకర్తలు శనివారం సన్మానించారు. కాంద్ర యువనేస్తం వ్యవస్థాపకులు సతీష్‌నాయుడు, నాగులవరంకు చెందిన సీనియర్ టీడీపీ నేత రామసుబ్బానాయుడు, బీజేపీ మండల అధ్యక్షులు వీరాల శ్రీనివాసులు యాదవ్ కలిసి సన్మానించారు. అలాగే టీడీపీ నేతలు మల్లికార్జున నాయుడు, వేణుగోపాల్ బాలక్రిష్ణ, బ్రహ్మయ్య తదితరులు ఎస్సైని కలిసి అభినందనలు తెలిపారు.

153 పొగాకు బేళ్లు తిరస్కరణ

కలిగిరి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): స్థానిక పొగాకు వేలం కేంద్రానికి శనివారం రైతులు మొత్తం 489 పొగాకు బేళ్లు అమ్మకానికి తీసుకొచ్చారు. వేలంలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొని 336 బేళ్లు కొనుగోలు చేశారు. నోబిడ్-138, ఆర్ఆర్-3, సీఆర్-5, జంపింగ్‌లాట్స్-7 కారణాలతో 153 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.280, కనిష్ఠ ధర రూ.160, సగటు ధర రూ.214.567గా నమోదైనట్లు వేలం నిర్వహణాధికారి శివకుమార్ తెలిపారు.

2న మండల సమావేశం

అల్లూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జూలై 2వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రజనీకాంత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ప్రధాన అంశాలైన తాగునీరు, వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణ రోడ్లు, ఉపాధిహామీ, రెవెన్యూ సమస్యలు, విద్యాశాఖ, వ్యవసాయశాఖ, హౌసింగ్ శాఖ, ఇరిగేషన్ శాఖల ప్రగతిపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అన్నిశాఖల అధికారులు తమ నివేదికలతో హాజరు కావాలని కోరారు.

వంగవీటి మోహన రంగ విగ్రహావిష్కరణ పనుల పరిశీలన

కావలి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): కావలి పట్టణ మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డులో వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ కార్యక్రమ పనులను శనివారం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి విగ్రహకమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. జూలై 2వ తేదీన భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణలు విగ్రహావిష్కరణలో పాల్గొననున్నందున పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు.

టీడీపీ మండల కన్వీనర్ మాలేపాటికి సన్మానం


మాలేపాటిని సన్మానిస్తున్న బీజేపీ నేతలు

బిట్రగుంట, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): బోగోలు మండల టీడీపీ కన్వీనర్‌గా నాలోసారి మాలేపాటి నాగేశ్వరరావును ఎంపిక చేయడంతో మండల బీజేపీ నేతలు శనివారం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. మండల అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా ఉంటామని బీజేపీ మండల అధ్యక్షులు వీరాల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు నూకసాని శ్రీనివాసులు యాదవ్, గుర్రం వెంకటేశ్వర్లు, స్థానిక నేతలు గోవింద రాజులు, బాలసుబ్రహ్మణ్యం, పీ సూరిబాబు, తదితరులు ఉన్నారు.

దుర్గామాత ఆలయం కూల్చివేయడం దురదృష్టకరం

నెల్లూరు(సాంస్కృతికం), జూన్ 28(ఆంధ్రజ్యోతి) : బంగ్లాదేశ్‌లో దుర్గామాత ఆలయం కూల్చివేత దురదృష్టకరమని బీజేపీ నాయకులు మిడతల రమేష్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. భారత్‌లో బంగ్లాదేశీయులు స్వేచ్ఛగా బతుకుతుంటే బంగ్లాదేశ్‌లో హిందువులు భయభ్రాంతులతో బతుకుతున్నారని తెలిపారు. సెక్యులరిస్టు మేధావులు హిందువుల రక్షణకు నోరువిప్పాలని డిమాండ్ చేశారు. అర్ధ శతాబ్ధం కాలంగా పూజలు జరుపుకుంటున్న దుర్గామాత ఆలయాన్ని తీవ్రవాదుల బెదిరింపులతో బంగ్లా సర్కార్ కూల్చివేయడం శోచనీయమన్నారు.

సాగునీటి పారుదల కాలువ కబ్జా

● అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

కావలి రూరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొనదిన్నె సమీపంలో కావలి నుంచి తుమ్మలపెంట వెళ్లే రోడ్డుకు ఆనుకుని తాళ్లపాలెం చెరువు నుంచి నీరు పారుదల చేసే ప్రధాన కాలువ అయిన పడవకాలువ గట్టు తొలగించి కాలువ స్థలంలో గోడ నిర్మాణం చేపట్టారు. ఈ విషయంపై ఆముదాలదిన్నెకు చెందిన రైతు ఉప్పాల శ్రీనివాసులు శనివారం తహసీల్దార్ శ్రావణ్ కుమార్‌కు ఫిర్యాదుచేశాడు. స్థలాల ధరలకు రెక్కలు రావడంతో కాలువ ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లటంతో వీఆర్వోను పంపి పనులను నిలిపివేశారు. ఆముదాలదిన్నె నుంచి కొనదిన్నె, మోర్లవారిపాలెం, అల్లిగుంటపాలెం, కావలి పాతూరు రైతులకు చెందిన సుమారు 60 ఎకరాలకు పారుదలతో పాటు వర్షాకాలంలో కావలి నుంచి వచ్చే వరద నీరు మెత్తం ఈ కాలువ గుండా చిప్పలేరుకు చేరుతుందని ఆప్రాంత రైతులు వాపోతున్నారు. సాగు నీటి కాలువలు ఆక్రమణకు గురైతే పట్టణంలోని వరద నీరు మొత్తం పట్టణంలోని రోడ్లపైకే చేరుతున్నాయని, అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని రైతులు కోరుతున్నారు.


ఆముదాలదిన్నె సమీపంలో సాగునీటి పారుదల కాలువ గట్టు పూడ్చి చేపడుతున్న గోడ నిర్మాణ పనులు

మంచినీటి ట్యాంకు క్లోరినేషన్


మంచినీటి ట్యాంకును శుభ్రం చేస్తున్న పంచాయతీ సిబ్బంది

లింగసముద్రం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెంట్రాల పంచాయతీలోని రాళ్లపాడు గ్రామంలోని మంచినీటి ట్యాంకును అధికారులు క్లోరినేషన్ చేయించారు. శనివారం పంచాయతీ కార్యదర్శి ఎం మాధవరావు పంచాయతీ సిబ్బందితో మంచినీటి ట్యాంకును శుభ్రం చేయించారు. దీంతో గ్రామస్థులకు పరిశుభ్రమైన నీరు సరఫరా అవుతోంది.

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

కావలి రూరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): కావలి మండలం తుమ్మలపెంటలోని ఏపి బాలికల గురుకుల పాఠశాలలో 8మంది ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించటం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె పద్మావతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఉపాధ్యాయ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేట్ తెలుగు, హింది, ట్రైన్డు గ్రాడ్యుయేట్ తెలుగు, హిందితో పాటు ఇంగ్లీష్ మీడియంలో బోధించుటకు పోస్టు గ్రాడ్యుయేట్ గణితము, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ట్రైన్డు గ్రాడ్యుయేట్ ఫిజికల్ సైన్స్ మొత్తం 8 పోస్టులకు దరఖాస్తు స్వీకరించటం జరుగుతుందన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ పోస్టులకు ఎంఎస్సీ బీఈడి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులకు బిఎస్సీ బీఈడి, లాంగ్వేజ్ పోస్టులకు డిగ్రీ, పండిట్ ట్రైనింగ్ అవసరం. అలాగే అభ్యర్థులు టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు జూలై 6వ తేదీ లోపు పూర్తి వివరాలతో దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలికి అందజేయాలని, డిప్యూటీ డీఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు డెమో తరగతులు నిర్వహించి ఎంపిక చెయ్యటం జరుగుతుందన్నారు.

టీడీపీ కోసం కష్టపడ్డ వారికే సంస్థాగత ఎన్నికల్లో పట్టం

● కావలి ఎమ్మెల్యే దగుమాటి

కావలి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, పార్టీ సంస్థాగత ఎన్నికలలో తిరిగి పాతవారికే పదవులు ఇస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి తెలిపారు. కావలి టీడీపీ కార్యాలయంలో శనివారం పార్టీ ఎన్నికల పరిశీలకులు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, చక్కా మదన్‌కుమార్, పొన్నెబోయిన చెంచుకిషోర్‌ల సమక్షంలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికల కమిటీల ఎంపిక కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో పాత కమిటీలనే తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ నేతలను గుర్తించి మరలా వారికే పదవులు ఇచ్చామని, అయితే గ్రూపులు లేకుండా కొత్త పాత నేతలందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. త్వరలో రాబోయే మున్సిపల్, మండలపరిషత్, పంచాయతీ ఎన్నికలలో పోటీచేయాలనుకునేవారికి సర్వే చేసి ప్రజాభిమానం ఉన్న వారికే టిక్కెట్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే ప్రజలలోకి వెళ్లి ప్రజాభిమానం పొందాలన్నారు.


టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో ఎంపికైన వారితో ఎమ్మెల్యే దగుమాటి, పార్టీ పరిశీలకులు

సంస్థాగత ఎన్నికల కమిటీల అభ్యర్థులు వీరే

పార్టీ పరిశీలకుల సమక్షంలో కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాల, పట్టణ కమిటీలను ఎమ్మెల్యే ప్రకటించారు. కావలి పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గుత్తికొండ క్రిషోర్‌బాబు, జ్యోతిబాబూరావులను, కావలి రూరల్‌కు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రామక్రిష్ణ, ఉప్పాల వెంకట్రావులను ఎంపికచేశారు. అల్లూరు పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రామిశెట్టి క్రిష్ణచైతన్య, అరగల రమణయ్యలను, అల్లూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బండి శ్రీనివాసులురెడ్డి, అంబటి రాజేంద్రలను ఎంపికచేశారు. బోగోలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మాలేపాటి నాగేశ్వరరావు, లేళ్లపల్లి సుధీరబాబు, దగదర్తి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అల్లం హనుమంతరావు, వింజం కొండపనాయుడులను ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కష్టకాలంలో జెండాపట్టిన ప్రతి కార్యకర్తకు న్యాయం

● ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

కందుకూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో సంస్థాగత కమిటీల ఎన్నికల్లో భాగంగా కందుకూరు పట్టణం, లింగసముద్రం మండలాల పార్టీ అధ్యక్షులను ఎన్నుకున్నారు. కందుకూరు పట్టణానికి ప్రస్తుత అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావును తిరిగి కొనసాగించేందుకు నిర్ణయించి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షుడిగా పూరిమిట్ల గురునాధంను ఎన్నుకున్నారు. ఈ పదవి కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు పోటీపడగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచనతో గురునాధంను ప్రకటించారు. అలాగే కందుకూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కల్లూరి శైలజను, కందుకూరు పట్టణ మహిళా అధ్యక్షురాలిగా ముచ్చు లక్ష్మీరాజ్యంను ఎంపిక చేసి ప్రకటించారు. కందుకూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు కుసుమ కుమారి, పార్టీ నాయకుడు సీహెచ్ కొండయ్య ఈ కార్యక్రమంలో పరిశీలకులుగా పాల్గొనగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుల ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షులుగా ఎన్నికైనవారు ఈసందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన దామా మల్లేశ్వరరావుకు మున్సిపాల్ మాజీ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, పట్టణంలోని వివిధ వార్డుల నాయకులు అభినందనలు తెలిపారు.



నూతన అధ్యక్షులుగా ఎన్నికైన నేతలతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టాలి

వలేటివారిపాలెం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆలయ అధికారులకు సూచించారు. మండలంలోని మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనృసింహ స్వామిని శనివారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రధాన ఉప అర్చకులు గౌరీశంకర్ అష్టోత్తర ప్రత్యేక పూజలు చేసి, ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నదానం, తాగునీరు, క్యూలైన్‌లు, విశ్రాంతి షెడ్లు, పార్కింగ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అన్నదాన సత్రంలో భోజనం చేస్తున్న భక్తులతో స్వయంగా మాటాడారు. భోజనం నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్, మండల టీడీపీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, క్లస్టర్ ఇన్‌చార్జి కాకుమాను హర్షకుమార్, చుండి అక్కయ్య, మహంకాళీ మల్లిఖార్జునరావు, కందుకూరు రూరల్, వలేటివారిపాలెం ఎస్ఐలు బాల మహేంద్ర నాయక్, మరిదినాయుడు పాల్గొన్నారు.

కొలతల ప్రకారమే ఉపాధి పనులు చేయాలి


శ్రామికుల మస్టర్లను తనిఖీ చేస్తున్న ఎంపీడీవో

లింగసముద్రం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనుల్లో శ్రామికులు కొలతల ప్రకారం పనులు చేయాలని ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు సూచించారు. శనివారం ఉదయం మండలంలోని పెదపవని గ్రామంలోని చెరువులో, కాలువల పూడికతీత పనులను ఎంపీ డీఓ శ్రీనివాసులు, ఏపీఓ షేక్ సమీర్‌బాషా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు శ్రామికుల మస్టర్లను పరిశీలించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పనులకు వచ్చి 10 గంటల వరకు చేసి ప్రభుత్వం నిర్దేశించిన కూలీ డబ్బులు పొందాలని ఎంపీడీఓ శ్రీనివాసులు చెప్పారు. అలాగే ఒకరి బదులు మరొకరు పనులకు రాకూడదన్నారు. బోగస్ మస్టర్లు వేస్తే ఎఫ్ఏలపై, మేట్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ ధనుం మధు తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి పైపులైన్ పగిలి ఆర్‌అండ్‌బీ రోడ్డు ధ్వంసం

లింగసముద్రం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): లింగసముద్రం పంచాయతీలోని వాకమళ్లవారిపాలెం ఆనకట్ట వద్ద మంచినీటి పైపులైన్ పగిలినా అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఆర్‌అండ్‌బీ రోడ్డు ధ్వంసమైందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 రోజుల క్రితం ఈ రోడ్డు పక్కనే విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు గుత్తేదారు సిబ్బందితో ఎక్స్‌కవేటర్‌తో గుంతలు తీస్తున్నారు. దీంతో ఎక్స్‌కవేటర్ తగిలి మంచినీటి పైపులైన్ పగిలి పోయింది. అయితే ఈ పైపులైన్ లీకేజీని అరికట్టేందుకు అటు విద్యుత్ గుత్తేదారు సిబ్బంది కానీ పంచాయతీ అధికారులు గానీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గానీ మరమ్మతు పనులు చేపట్టలేదు. దీంతో ఆర్‌అండ్‌బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై రోడ్డుకు అడ్డంగా కాలువలాగా ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



వాకమళ్లవారిపాలెం ఆనకట్ట వద్ద పైపులైన్ లీకేజీ నీటితో ధ్వంసమైన ఆర్‌అండ్‌బీ రోడ్డు

ప్రజలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలి


చుండి గ్రామ సచివాలయంలో రిజిస్టర్లు పరిశీలిస్తున్న ఎంపీడీవో నరేంద్రదేవ్

వలేటివారిపాలెం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలను అందించాలని ఎంపీడీఓ నరేంద్రదేవ్ సూచించారు. మండలంలోని చుండి గ్రామ సచివాలయాన్ని ఎంపీడీఓ శనివారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టరు, మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నరేంద్రదేవ్ మాట్లాడుతూ గ్రామస్తులకు ఐవీఆర్ఎస్ కాల్స్‌పై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ సర్వేల పురోగతిని పరిశీలించారు. దివ్యాంగులకు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలని సూచించారు.

నిరుపయోగంగా గోదాము


నిరుపయోగంగా ఉన్న గోదాము

వలేటివారిపాలెం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన వలేటివారిపాలెంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 15 లక్షలతో నిర్మించిన గోదాము (కలెక్షన్ సెంటర్) వినియోగంలో లేక నిరుపయోగంగా మారింది. గోదాము నిర్మించారే తప్ప వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అది నేటికీ నిరుపయోగంగానే ఉంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు లక్షల ప్రజాధనాన్ని ఖర్చుచేసి 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మించారు. ఇప్పటికైనా సంబంధిత అధకారులు స్పందించి గోదామును వినియోగం లోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

మాలకొండ ఆదాయం రూ. 9,17,846

వలేటివారిపాలెం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనృసింహ స్వామికి శనివారం భక్తుల నుంచి రూ. 9,17,846 ఆదాయం లభించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అష్టోత్తరం టిక్కెట్ల ద్వారా రూ. 5,600, కుంకుమార్చన ద్వారా రూ. 18,640, వివాహముల ద్వారా రూ. 1000, తలనీలాలు ద్వారా రూ. 50,700, వాహనపూజలు ద్వారా రూ. 3,940, ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 3,09,100, స్థలపురాణం పుస్తకాల విక్రయం ద్వారా రూ. 580, రూముఅద్దెలు ద్వారా రూ. 31,070, కవర్లు ద్వారా రూ. 6,600, లడ్డుప్రసాదం ద్వారా రూ. 2,08,375, అన్నదానం ద్వారా రూ. 2,75,125, విరాళముల ద్వారా రూ. 7,116 ఆదాయం లభించినట్లు ఆలయ డీసీ చంద్రశేఖర్ తెలియజేశారు

పాఠశాలలకు చేరని పాఠ్యపుస్తకాలు

వలేటివారిపాలెం, జూన్ 28 (ఆంధ్ర జ్యోతి) : పాఠశాలలు పునఃప్రారంభమై 18 రోజులు దాటినప్పటికీ విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా పాఠ్యపుస్తకాలు నేటికీ పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరలేదు. వలేటివారిపాలెం ఎంఆర్‌సి భవనంలోనే నిల్వ ఉన్నాయి. మండలం లో 41 ఎంపీపీ స్కూళ్లు, 4 ఎంపీయూపీ స్కూళ్లు, 4 హైస్కూళ్లు, 1 మోడల్‌స్కూల్, 1 కేజీబీవీ స్కూల్ ఉంది. ఆ పాఠశాలలో 2511 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు, విద్యామిత్ర కిట్లు విద్యార్థులకు పంపిణీ చేయ కుండా ఎంఆర్‌సి భవనంలోనే నిల్వ చేసి ఉన్నారు. దీంతో పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, విద్యామిత్ర కిట్లు అందక ఇబ్బందులు పడుతున్నారు.